సంచలన వార్తా పత్రిక
లీడర్
SANCHALANA VAARTHA PATRIKA LEADER

Read / Share / Follow
www.leaderepaper.com
www.facebook.com/leaderramanamurthy/
www.twitter.com/leaderramanamurthy/

గురువారం • 8 మార్చి 2018 ၊ సంపుటి : 20 సంచిక : 220 ၊ ఎడిటర్ : వి.వి.రమణమూర్తి ၊ 8 పేజీలు ၊ వెల : రూ. 2.00
Published from Visakhapatnam, Rajahmundry and Hyderabad



ఫోటోగ్రాఫర్ న్యూస్‌లీడర్

పెద్దల చేతుల్లో పేదల భూములు

జిల్లా కలెక్టర్ కీలక పాత్ర





మధురవాడ భూముల డీ నోటిఫికేషన్ పై అనుమానాలు

విశాఖపట్నం, న్యూస్‌లీడర్ : పేదలకు చెందాల్సిన సుమారు కోట్లాది రూపాయల విలువైన సీలింగ్ భూముల్ని 'పెద్దల' చేతుల్లో పెట్టే విషయంలో జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ కీలకపాత్ర పోషించారు. ఇందులో పెద్ద ఎత్తున సొమ్ములే చేతులు మారాయా? లేదా రాజకీయ ఒత్తిడి వచ్చిందా? ఉన్నతాధికారులతో మొహ మాటాలే వున్నాయా? తెలియదు గాని జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అడ్డుగోలు ఉత్తర్వులు జారీ చేసి వివాదాస్పదుల జాబితాలో చేరిపోయారు. నగరంలోనే జాయింట్ కలెక్టర్‌గా, జీవీఎంసీ కమిషనర్‌గా, కలెక్టర్‌గా పాతుకుపోయిన ప్రవీణ్‌కుమార్ గుట్టు చప్పుడు కాకుండా పెద్ద పెద్ద లావాదేవీలను నిర్వహించడంలో దిట్ట. అందుకే 'సిట్' తతంగం ముగిశాక ప్రవీణ్‌కుమార్ ఈఫైలు పట్టుకున్నారు. ఇందులో భాగంగానే మధురవాడలోని సీలింగ్ భూములకు ప్రత్యామ్నాయ భూముల్ని పొందకుండా, అసలు కేసు విచారణ ముగియకుండా మధురవాడ సిలింగ్ భూముల్ని 22(ఎ) నుంచి మినహాయించి ఈ భూములు చేతులు మారడానికి దోహద పడ్డారు. దీనిపై అనేక అనుమానాలు చెలరేగుతున్నాయి. సీలింగ్ పరిధిలో వున్న మధురవాడ భూములకు గాను ఆనందపురం, వేముల వలస, వెల్లంకి, గ్రామాల్లో ప్రత్యామ్నాయ భూముల్ని ఇచ్చినందువల్ల ఖరీదైన మధురవాడ భూముల్ని మిగతా 2లో ▶

హోదాకై థర్డ్ ఫ్రంట్ అవసరం

- కేంద్రం ప్రకటన చేయకుంటే ఉత్తర, దక్షిణ భారత్ తేడాలొస్తాయి
- 2014లో బీజేపీ, టీడీపీ వాడుకుని వదిలేసాయి
- జనసేన అధినేత పవన్ కల్యాణ్



హైదరాబాద్ : ప్రత్యేక హోదా విషయంలో స్వతంత్రగా వ్యవహరించే థర్డ్ ఫ్రంట్ అవసరమని ప్రముఖ సినీ నటుడు,జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. బుధవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం అందరినీ కలుపుకుని ఉద్యమాన్ని చేద్దామనుకుంటే ఆఖరి వరకూ నిలబడతారన్న నమ్మకం కలగడం లేదన్నారు. హోదాను అన్ని పార్టీలు స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయని పవన్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో హోదా సాధనకు స్వతంత్రగా వ్యవహరించే థర్డ్ ఆవశ్యకత మిగతా 3లో ▶

పీఎన్‌బీ స్కామ్

ఈడీకి హైకోర్టు నోటీసులు



న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) స్కామ్‌కు సంబంధించి పరారీలో ఉన్న బిలియనీర్ జ్యూవెలర్ నీరవ్ మోదీ అప్పీల్‌పై ఢిల్లీ హైకోర్టు బుధవారం ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో పేర్కొన్న మొత్తంపై స్పష్టత లేదని కోర్టు పేర్కొంది. ఈ కేసులో ఈడీ ఏ అధికారాలతో ఆస్తుల సోదాకు వెళ్లిందో స్పష్టత కొరవడిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. కేసులో వివరాలు అసమగ్రంగా ఉన్నాయని..దీనిపై ఈడీ ఏం చెబుతుందో వేచిచూస్తామని పేర్కొంది. కేసు వివరాలపై నీరవ్ మోదీ న్యాయవాది విజయ్ అగర్వాల్ సైతం గందరగోళంలో ఉన్నారంటూ కేసు విచారణను ఈనెల 19కు వాయిదా వేసింది. కేసుకు సంబంధించిన అన్ని పత్రాలను సమర్పించాలని, కేసు వివరాలు అసమగ్రంగా ఉన్నాయని కోర్టు ఈడీకి తెలిపిందని అనంతరం నీరవ్ న్యాయవాది విజయ్ అగర్వాల్ చెప్పారు. పీఎన్‌బీ స్కామ్‌లో నీరవ్ మోదీని, ఆయన సంస్థలను ప్రాసిక్యూట్ చేసేందుకు ఇటీవల డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఐపీసీలోని పలు సెక్షన్ల కింద నీరవ్ మిగతా 2లో ▶

30 సెకన్లలో లోక్‌సభ 3 నిమిషాల్లో రాజ్యసభ వాయిదా

- హోదాపై...హోరా..హోరీ - ఉభయ సభల్లో ఏపీ ఎంపీలు నిరసన నినాదాలు





దిల్లీ: ముచ్చటగా మూడోరోజుకూడా పార్లమెంట్ ఉభయ సభలు నిరసన నినాదాలు, గందరగోళం నడుమ వాయిదాల పర్వం కొనసాగింది. ప్రత్యేక హోదా, విభజన చట్టం అమలు విషయమై కేంద్రంతో ఏపీ ఎంపీలు పార్లమెంట్ లోపల,వెలుపుల ఆందోళనలు నిర్వహిస్తూ ఏపీ సెగ ఢిల్లీకి తాకేలా పోటానుపోటీగా రాష్ట్రానికి చెందిన వివిధ రాజకీయ పార్టీలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా అధికార తెలుగుదేశం పార్టీతో పాటు, ప్రతిపక్ష వైఎస్‌సీపీలు వేర్వేరుగా పార్లమెంట్ వద్ద ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఉభయ సభలు ప్రారంభం నుండే "హోదా" కాక మొదలైంది. సభల్లో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఏపీ ఎంపీలు వెల్ లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు.రాజ్యసభ ప్రారంభం కాగానే ఒక వైపు ఏపీ ఎంపీలు హోదా నినాదం, మరో వైపు తెలంగాణ రిజర్వేషన్‌లు పెంపు అంశం, కావేరీ జల వివాదంపై తమిళనాడు, దేశవ్యాప్తంగా విగ్రహాల కూల్చివేతలు, పీఎన్‌బీ కుంభకోణంపై పలు విపక్ష పార్టీలు ఆందోళన చేపట్టడంతో సభ గందరగోళం మధ్య అట్టుడికిపోయింది. ఈమేరకు పీఎన్‌బీ కుంభకోణం అంశంపై రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు చర్చకు అనుమతిచ్చారు. అయినా సభ్యులు ఆందోళన విరమించకపోవడంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ సమయంలో సభను చక్కదిద్దేందుకు ఛైర్మన్ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 'చర్చకు అనుమతించినా ఆందోళన విరమించకపోవడంతో రాజ్యసభ ఛైర్మన్ వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. తమ తమ ప్రాంతీయ సమస్యలపై ఎవరికి వారే తమ తమ సమస్యలపై సభలో నినాదాలు చేయడంతో రాజ్యసభ, లోక్ సభల్లో గందరగోళం మధ్య మిగతా 3లో ▶

కొనసాగుతున్న పెట్రో షాక్




న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా ఆరోరోజూ భారమయ్యాయి. అంతర్జాతీయం ముడిచమురు ధరలు పెరగడం, అధిక డిమాండ్ కారణంగా పెట్రో ధరలు మండుతున్నాయి. మెట్రో నగరాల్లో లీటర్ పెట్రోల్ సగటున రూ 80కి చేరువవుతుండటంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. మరోవైపు డీజిల్ ధరలు సైతం రూ 67కు ఎగబాకాయి. ఈ ఏడాది జనవరి 24న మిగతా 2లో ▶

వాచ్‌మెన్‌పై రౌడీషీటర్ దాడి

పట్టించుకోని మల్కాపురం పోలీసులు



విశాఖపట్నం, న్యూస్‌లీడర్ : ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే కళ్ళకు గంతలు కట్టుకొని పనిచేస్తున్నారంటే స్థానికులు ఆరోపిస్తున్నారు. మల్కాపురంలోని ఒక రౌడీ షీటర్ తాను వుంటున్న అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్‌ను రక్తాలొచ్చినట్టు చితకబాదినా మల్కాపురం పోలీసులు పట్టించుకోలేదన్న ఆరోపణలొస్తున్నాయి. నాలుగురోజుల క్రితం శ్రీహరిపురం, మిగతా 2లో ▶



ఆందోళనైతే గట్టిగానే చేస్తున్నారు కానీ.. ఫలితం ఎలావుంటుందో... !

పక్కా మాస్ కాపీయింగ్





- దారితప్పిన "నిఘా" • ఇంటర్ పరీక్షల్లో కనిపించని మూడో కన్ను
- మంత్రి ఆదేశాలూ బేఖాతరు • ఆర్ఐఓ కనుసన్నల్లోనే చూసిరాత
- సొమ్ములు చేతులు మారాయంటూ సర్వత్రా ఆరోపణలు

విశాఖపట్నం, న్యూస్‌లీడర్: కంచే చేను మేసిన చందాన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు నడుమ నిర్వహించాల్సిన ఇంటర్ మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఓ ఉన్నతాధికారి సాక్షిగా పక్కా మాస్ కాపీయింగ్ జరుగుతుండడం సర్వత్రా విమర్శలు గుప్పిస్తోంది. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని, పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని సాక్షాత్తూ రాష్ట్ర విద్యాశాఖామంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు, పత్రికా ముఖంగా ప్రకటన చేసినప్పటికీ, ఆయన మిగతా 3లో ▶

సంచలన వార్తాపత్రిక

లీడర్

క్లాసిఫైడ్స్

2

విశాఖపట్నం | గురువారం 8-3-2018

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించు కోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారులు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏ విధమైన సంబంధంలేదు. - మేనేజ్‌మెంట్

కొనసాగుతున్న పెట్రో షాక్

(మొదటిపేజీ తరువాయి)

పెట్రోల్ ధరలు మూడేళ్ల గరిష్ట స్థాయిని తాకినప్పటి నుంచీ ధరల షాక్ కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడం, ఒపెక్ దేశాల్లో చమురు ఉత్పత్తులపై నియంత్రణలతో ఇంధన ధరలకు రెక్కలొచ్చాయి. ఇక రూపాయి మారకం, పెట్రో ఉత్పత్తులపై సుంకాలతో దేశీయ వినియోగదారులు పెట్రో ధరలపై ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది. పెట్రో ఉత్పత్తులపై పన్ను భారం తగ్గించాలని కేంద్రాన్ని కోరుతుంటే రాష్ట్రాలు పెట్రోల్‌పై వ్యాట్, ఇతర పన్నులను తగ్గించాలని కేంద్రం కోరుతోంది.

రాజీనామా చేయాలని బీజేపీ మంత్రులకు హైకమాండ్ ఆదేశం

ఢిల్లీ నుంచి మంత్రి కామినేనికి అందిన ఆదేశాలు

అమరావతి: అసెంబ్లీ వద్ద బుధవారం రాజకీయ ఉత్కంఠ నెలకొంది. బీజేపీతో పొత్తును ఉపసంహరించుకుంటామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటిస్తే... వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ మంత్రులకు హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావుకు ఢిల్లీ నుంచి ఆదేశాలు అందాయి. దీంతో వెంటనే అమరావతిలో బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు. ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. కాగా... ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబుతో బీజేపీ మంత్రులు ఫోన్ ద్వారా మాట్లాడారు. హైకమాండ్ ఆదేశాలు అలాగే ఉన్నాయని తెలిపి... స్పీకర్‌ను అడిగి సమయం తీసుకుని రాజీనామా చేయాలని బీజేపీ మంత్రులకు హరిబాబు సూచించారు.

పీఎన్‌బీ స్కామ్

(మొదటిపేజీ తరువాయి)

మోదీని ఆయనకు చెందిన ఫైర్‌స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్, రాధాశిర్ జ్యూవెలర్ కంపెనీలను ప్రాసిక్యూట్ చేయనున్నారు. పీఎన్‌బీ స్కామ్‌లో కీలక నిందితుడు నీరవ్ మోదీని తమ ఎదుట హాజరు కావాలని కోరుతూ ఇప్పటికే ఈడీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరయ్యేందుకు నీరవ్ నిరాకరించడంతో ఆయనపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని కోరుతూ ఈడీ మనీల్యాండరింగ్ నిరోధక కోర్టు (పీఎంఎల్‌ఏ)ను ఆశ్రయించింది.

రాష్ట్రానికి అన్యాయం జరిగితే సహించం



ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు

అమరావతి: విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు దక్కిన వరం చంద్రబాబునాయుడు అని భాజపా శాసనస భాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. హుద్‌హుద్ తుపాను అనంతరం విశాఖను సుందరంగా తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. ముఖ్యమంత్రిగా, సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నేతగా చంద్రబాబుపై తనకు అపారమైన గౌరవం, అభిమానం ఉన్నాయన్నా రు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరగాల్సిందేనని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయాలకు అతీతంగా అందరం కృషి చేయాలన్నారు. న్యాయం ప్రకారం రాష్ట్రానికి నిధులు తీసుకురావాల్సిన బాధ్యత భాజపా, తెదేపాపై ఉందన్నారు. ఆంధ్రా ప్రజల మనోభావాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరుగుతుంటే చూస్తూ వూరుకోమని స్పష్టం చేశారు.

పెద్దల చేతుల్లో పేదల భూములు

(మొదటిపేజీ తరువాయి)

విడుదల చేసినట్టు కలెక్టర్ తన ఆఫీసు ప్రోసీడింగ్స్ 21506/2017/ ఈ-1, 14-1-2018లో తెలియజేశారు. ఇదే ప్రోసీడింగ్స్‌లో ఇంకా 11.14 ఎకరాల భూమిని వారి వారసులు ప్రభుత్వానికి ఇవ్వాల్సివుందని పేర్కొన్నారు. అంటే ప్రభుత్వానికి రావాల్సిన భూమిని పూర్తిగా స్వాధీనం చేసుకోకుండానే కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అంత హడావిడిగా ఖరీదైన మధురవాడ భూముల్ని ఎందుకు 'ఢీ నోటిఫై' చేశారు? అన్న దానికి సమాధానం రావాలిసి ఉంది. ప్రభుత్వం ఇటువంటి విషయంలలో ప్రైవేటు వ్యక్తుల నుంచి తమకు రావలసిన అడుగు భూమితో సహా స్వాధీనం చేసుకున్న తరువాతనే ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాల్సిన భూముల్ని విడుదల చేయాలి. కానీ నిబంధనలకు పూర్తిగా జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ నీళ్ళొదిలారన్నది స్పష్టంగా ఆయన ప్రోసీడింగ్స్‌లోనే కనబడుతోంది.

వ్యవసాయ సీలింగ్ భూములకు సంబంధించి కోరాడ వెంకటస్వామి అనే భూస్వామి 1978లో మధురవాడలోని వేరే వేరు సర్వే నెంబర్లలో 45.59 ఎకరాల భూమిని మిగులు భూమిగా చూపించారు. 1984 జులై 27వ తేదీన ప్రభుత్వం ఈ భూమిని స్వాధీనం చేసుకుంది. తరువాత ఈ భూములకు బదులుగా ఆనందపురం, వెల్లంకి, వేముల వలసలోని 17.70 ఎకరాల భూములను ప్రభుత్వానికి ఇచ్చేందుకు కోర్టు నుంచి ఉత్తర్వులు పొందారు. ప్రభుత్వం కూడా అందుకు అంగీకరించింది. అంతకుముందే ప్రభుత్వం ఆధీనంలో వున్న మిగులు భూమి 16.75 ఎకరాలతో కలసి మొత్తం 34.45 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్టయింది. అయితే ఇంకా 11.14 ఎకరాల భూమిని వారసులు ప్రభుత్వానికి అప్పగించాల్సి వుంది. అయితే వారసులు దీనికి గాను రావికమతం మండలంలోని బండపాడు, చీమలపాడు, గ్రామాల్లోని 11,14 ఎకరాల భూమిని కొని విశాఖ ఆర్డీఓ ఇచ్చిన ఆర్డర్‌పై అక్కడి ఎం.ఆర్.ఓకి అప్పగించారు. అయితే విశాఖ ఆర్‌డిఓ ఉత్తరువుల్ని రూరల్ పరిధిలో వుండే రావికమతం ఎంఆర్‌ఓ ఎలా అమలు పరిచారో ఎవరికీ అర్థం కాని ప్రశ్న. ఈ కేసులో ఆర్డీఓ తీర్పుపై ఇప్పటికే అప్పీలు సిద్ధమైంది. అంటే ఈ మిగులు భూమి వ్యవహారం ప్రభుత్వ పరంగా ఒక పరిష్కారానికి రానట్టేనన్నది స్పష్టమైంది. పైగా ఆనందపురం మండలంలో ప్రత్యమ్నాయంగా భూస్వామి వారసులు ఇచ్చారని చెప్తున్న ఆనందపురం భూములు ఇప్పటికీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదు. 22(ఎ)లో చూపించలేదు. అయినా మధురవాడ భూముల్ని ఏ 'పెద్దల' కోసం కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ దారాదత్తం చేశారో విశాఖ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది.



మార్కెట్లోకి గ్రాండ్ ఐ10 ప్రైం వాహనాలు

విశాఖపట్నం, న్యూస్‌లీడర్ : విశాఖనగరంలో తొలిసారిగా లక్ష్మీ హూండా షోరూం బుధవారం 17 గ్రాండ్ ఐ 10 ప్రైవాహనాలను ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా షోరంలో పలువురు కొనుగోలుదారులకు వాహనాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ బి. వినయ్‌కుమార్, లక్ష్మీ హూండా ఆపరేషన్ హెడ్ ప్రసాద్‌బాబు, కిషోర్ కుమార్ పాల్గొన్నారు.

వాచ్‌మెన్‌పై రౌడీషీటర్ దాడి

(మొదటిపేజీ తరువాయి)

వీటీ కాలేజ్‌రోడ్‌లోని జీవీఆర్ టవర్స్‌లో ఈ సంఘటన జరిగింది. ఈ అపార్టుమెంటులో అద్దెకు వుంటున్న రౌడీషీటర్ జగదీష్ తప్పతాగి కారులో దురుసుగా చొరబడి వాచ్‌మెన్ నారాయణపై దౌర్జన్యం చేసి రక్తం కారేటట్లు చితకబాదాడు. దీనిపై ఇప్పటికీ మల్కాపురం పోలీసులు స్పందించలేదు. జగదీష్ కొట్టిన దెబ్బలకు నారాయణ ఆపరేషన్ చేయించుకోవలసివుంది. అపార్టుమెంటులో వున్న మిగిలినవారు నారాయణ వైద్య ఖర్చును భరించాల్సి వస్తోందని స్థానికులు వెల్లడించారు.

సంచలన వార్తాపత్రిక
లీడర్
విశాఖపట్నం సిటీ



కేంద్ర తీరును వ్యతిరేకిస్తు ఆంధ్రాయూనివర్సిటీ న్యాయ కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు, ఆంధ్రాకు ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో హామీలు అమలు చేయాలని కోరుతూ విద్యార్థులు ధర్నా నిర్వహించారు.
- న్యూస్ లీడర్, విశాఖపట్నం.

విశాఖపట్నం
గురువారం 8-3-2018

చోరీ కేసులో నలుగురి అరెస్టు

3.25తులాల బంగారు అభరణాలు స్వాధీనం



విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఏసీపీ రామ్మోహన్‌రావు

గాజువాక, న్యూస్‌లీడర్ : గాజువాక, మల్కాపురం పోలీసు స్టేషన్ల పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు దొంగలను గాజువాక పోలీసులు అదుపులోకి తీసుకుని చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. నగర దక్షిణ మండలం ఏసీపీ రామ్మోహ న్‌రావు అందించిన వివరాల ప్రకారం గాజువాక నేర విభాగం పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా గాజువాక, మల్కాపురం పోలీసుస్టేషన్ల పరిధిలో జరిగిన ఇంటి కన్నపు దొంగతనాలు, ఆటో చోరీ వంటి పలు చోరీ వీరు చేసినట్టు అంగీకరించారన్నారు. వీరి నుంచి 3.25 తులాల బంగారం, రెండు సెల్‌ఫోన్లు, అప్పీ ఆటో, 3లాప్‌టాప్స్ స్వాధీనం చేసుకొన్నట్టు చెప్పారు. నిందితుడు నమ్మి శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకొనేందుకు యత్నించిన ఎస్ఐపై కారం జల్లి తప్పించుకొనేందుకు యత్నించాడన్నారు. ఎ1 నిందితుడు శ్రీకాంత్‌పై పోలీసు విధులను అడ్డుకోవడంతో పాటు దాడికి పాల్పడినందుకు అదనంగా కేసు నమోదు చేసినట్టు చెప్పారు. అతనికి సహకరించిన శ్రీ మునిడి ప్రభురాజును చోరీ కేసులో అరెస్ట్ చేసినట్టు చెప్పారు. కాగా, చోరీ సొత్తు కొనుగోలు చేసిన లక్కోజు రాజేష్, వజినగిరి కుమార్‌లను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. అరెస్ట్ అయినవారిని సోమవారం రిమాండ్‌కు తరలించనున్నట్టు వివరించారు. ఈ కేసును క్రైం సిఐ కెపి నాయుడు, ఎస్ఐ అశోక్ చక్రవర్తిలు పరిశోధించినట్టు చెప్పారు.

బీజేపీ మూల్యం చెల్లించక తప్పదు

వామపక్ష నేతలు



నిరసన తెలుపుతున్న వామపక్ష నేతలు

విశాఖసిటీ,న్యూస్‌లీడర్: త్రిపురలో బీజేపీ, ఆర్‌ఎస్ఎస్, భజిరంగదళ్ చేస్తున్న రౌడీ, గూండా దాడులకు తగిన మూల్యం చెల్లించక తప్పదని ప్రజలు రాబోవు ఎన్నికల్లో తగిన బద్ధి చెబుతారని వామపక్షనేతలు గంగారాం, ఏజే స్టాలిన్ తెలిపారు. త్రిపురలో లెనిన్, పెరల్ రాములు, అంభేధ్కర్ విగ్రహాల ధ్వంసం చేసినందుకు నిరసనగా బుదవారం గాంధీ విగ్రహం వద్ద వామపక్షల ఆద్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ నేతల దాడులను అరికట్టి ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడడానికి ప్రజలంతా ముందుకు రావాలన్నారు. బీజేపీ విధ్వంసకర శక్తిగా ఏర్పడి మనుషుల మధ్య విభేదాలు సృష్టించి, మతవిద్వేషాలను రెచ్చగొడుతోందన్నారు. దేశానికి స్వాతంత్ర్యం తేవడంలోనూ ,పోరాటాలు చేయడంలోనూ గుర్తింపు వున్న మహనీయుల విగ్రహాలను ధ్వంసం చేసి బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యం సమర్థించడం చేస్తుంటే దేశవిచ్ఛిన్నానికి బీజేపీ ఆర్ఎస్ఎస్‌లు ప్రయత్నిస్తున్నట్లుందన్నారు. త్రిపురలో దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్య, లౌకిక వాదులు ఐక్యమై దాడులకు వ్యతిరేకంగా ఉద్యమించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో వామపక్షనేతలు జి.వామనమూర్తి, పద్మనాభరాజు, జెడి నాయుడు అధికసంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

ఓమ్నీ ఆర్కేలో ప్రత్యేక ప్రసూతి విభాగం ఏర్పాటు

గైనకాలజిస్ట్ డాక్టర్ పల్లవి



సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్ పల్లవి

విశాఖసిటీ,న్యూస్‌లీడర్: విశాఖ రాంనగర్‌లో వున్న ఓమ్నీ ఆర్కే ఆసుపత్రిలో మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక విభాగాన్ని రానున్న రోజుల్లో ఏర్పాటు చేయనున్నట్టు ప్రముఖ గైనకాలజిస్ట్ ఎంఎన్‌వీ పల్లవి తెలిపారు. మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఓమ్ని ఆర్కేలో మహిళల కోసం ఆసుపత్రి అందిస్తున్న ప్రత్యేక సేవలను వివరిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా గర్భిణులకు, దీర్ఘకాలంగా వ్యాధులతో బాదపడుతున్న మహిళల కోసం అత్యాధునిక సదుపాయాలతో వైద్యాన్ని అందించనున్నట్లు తెలిపారు. లాప్రోస్కోపీ యూనిట్లు ద్వారా రోగికి కావల్సిన చికిత్సలు చేసి త్వరితగతిన డిశ్చార్జీ చేస్తామన్నారు. గర్భ సంరక్షణ, గర్భనిరోధం, రుతుక్రమం సంబంధిత సమస్యలన్నింటికి అద్భుతమైన చికిత్స చేయడం, వాధి పట్ల రోగికి అవగాహన కల్పించడం చేస్తామన్నారు. ప్రతి మంగళవారం పీసీఓఎస్, ప్రతి బుధవారం హైరిస్క్ ప్రెగ్నెన్సీ క్లినిక్, ప్రతి గురువారం సంతానలేమి, ప్రతి శుక్రవారం మెనోపాజ్ తదితర వ్యాధులకు వారంలో నాలుగు రోజులు మధ్యాహ్నం 2గం.నుంచి 3 గం. వరకూ క్రమం తప్పకుండా స్పెషలిస్టులు అందుబాటులో వుంటామన్నారు. ఈఅవకాశాన్ని గర్భిణులు వినియోగించుకోవాలన్నారు. ఈ మీడియా సమావేశంలో డాక్టర్లు మాధవి, ఎన్.శ్రీదేవి, కె.శేషగిరి పాల్గొన్నారు.

ఎలక్ట్రికల్ కారులో కలెక్టర్



విశాఖపట్నం,న్యూస్‌లీడర్‌దేశంలోనే ప్రథమంగా ఎలక్ట్రికల్ కారును విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వినియోగించారు. ఈమేరకు బుధవారం ఉదయం ఆయన క్యాంప్ కార్యాలయం నుండి స్వయంగా కారు నడుపుతూ కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణానికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా కాలుష్య నియంత్రణకు ఈ వాహనం దోహదపడుతుందన్నారు. ఎలక్ట్రికల్ కారులు, వాహనాలు వాడకం పెరగాలన్నారు.కలెక్టర్ పలువురికి ఆదర్శంగా నిలిచారని పలువురు ఉద్యోగులు ఈ సందర్భంగా కొనియాడారు.

వర్మను వెంటనే అరెస్టు చేయాలి



విమానాశ్రయం వద్ద ధర్నా చేస్తున్న మహిళలు

ఎన్ఏడి, న్యూస్‌లీడర్: సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ విశాఖ చేరుకుంటారన్న సమాచారంతో మహిళా సంఘాలు విశాఖ వి మానాశ్రయం ముందు బైటాయిం చిను అరెస్టు చేయాలని బుధవారం ప్రజా సంఘాల ఐక్య వేదిక అధ్వర్యంలో విశాఖ విమానా శ్రయం ముందు నిరసన వ్యక్తం చేశారు.ఈ మేరకు వివాదాస్పద సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మను వెంటనే అరెస్ట్ చేయాలని విశాఖ మహిళా సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఇటీవల ఈ మేరకు నగర జాయింట్ పోలీస్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేసామన్నారు. ఈ కార్యక్రములో ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి, కార్యదర్శి రమాదేవి, నగర కార్యదర్శి ఆర్ ఎన్ మాధవి, జాయింట్ కార్యదర్శి బి పద్మ, మాజీ కార్పొరేటర్ బొట్టా ఈశ్వరమ్మ, నగర కార్యదర్శి పి మణి, బి రమణి, అనంత లక్ష్మి, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

కేజీహెచ్‌లో క్లాస్4 ఉద్యోగుల ఖాళీలు భర్తీ చేయాలి

తెలుగునాడు మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు అప్పారావు



ధర్నా చేస్తున్న క్లాస్ 4 ఉద్యోగులు

విశాఖసిటీ,న్యూస్‌లీడర్: కింగ్‌జార్జ్ ఆసుపత్రిలో గతకొంతకాలంగా ఖాళీగా వున్న క్లాస్4 ఉద్యోగుల పోస్టులను తక్షణమే భర్తీ చెయ్యాలని తెలుగునాడు మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు ఎస్.అప్పారావు డిమాండ్ చేశారు. బుదవారం అసుపత్రి పర్యవేక్షణాధికారి కార్యాలయం వద్ద ఉద్యోగులంతా ధర్నా నిర్వహించి వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో 350 మంది సిబ్బంది వుండేవారని వారిలో సుమారు 170 మంది వరకూ పదవి విరమణ పొందారన్నారు. ఇప్పటివరకూ కొత్త పోస్టులు భర్తీ చెయ్యక వున్న సిబ్బందంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. గతంలో కంటే ఇప్పుడు సూపర్‌స్పెషాలిటీ, న్యూకేజీవార్డ్, కేతలాభ్ వంటి అదనంగా మరో మూడు వార్డులు పెరిగాయని సిబ్బంది మాత్రము తగ్గుతున్నారన్నారు. వయస్సు మీదపడి అతికష్టంతో ఉద్యోగాలు చేస్తున్న తమకి అధిక పనిభారం వలన మరికొంత ఆరోగ్యం క్షీణిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయాలు, వార్డుబాయ్‌లు, వాటర్‌మెన్‌లు, టేబుల్‌సర్వెంట్లు, గార్డెనర్లు తదితర వివిద విభాగాల్లో విస్తృత సేవలందిస్తున్న తమపై అధికభారం మోపడం తగదన్నారు. గతంలో రెండుసార్లు పర్యవేక్షాధికారికి వినతి పత్రం ఇచ్చినా న్యాయం జరగలేదన్నారు. తక్షణమే కొత్తగా పోస్టులు తీసి పనిభారం తగ్గించకపోతే ఉదయమం తీవ్రతరం చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.జగదీష్,సిహెచ్ చంద్రశేఖర్ అధికసంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.

హోదాకై థర్డ్ ఫ్రంట్ అవసరం

(మొదటిపేజీ తరువాయి)

ఎంతైనా వుందన్నారు. ఇప్పుడు అంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ఉత్తర, దక్షిణ భారతదేశాల్లో తేడాలొస్తాయన్నారు. విభజన విషయంలో చేసిన తప్పును సరిచేసుకోవడానికే ప్రత్యేకహోదాపై తొలి సంతకమంటూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటన చేయడం విడ్డూరంగా వుందన్నారు. నాలుగేళ్ల అధికారం పూర్తిచేసుకున్న తరువాత ఇప్పుడు కేంద్ర మంత్రులు రాజీనామాలు చేయడం వలన ప్రయోజనం వుండదన్నారు .ప్రత్యేక హోదా, విభజన చట్టం అమలు చేయకపోవడం వలన అంధ్రప్రదేశ్ అన్ని విధాల నష్టపోయిందన్నారు. రాష్ట్రంలో యువత అత్యంత నిరుత్సాహంతో వుందన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తనను బీజేపీ, తెలుగు దేశం పార్టీలు వాడుకొని వదిలేశాయంటూ పవన్ పేర్కొన్నారు. ప్రజాపక్షాన తాను ఎల్లప్పుడూపోరాడతానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. మాఫియా లీడర్లు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని, కాని పొలిటీషియన్లు మాత్రం మాట పై నిలబడరని పవన్ పేర్కొన్నారు.

పాత్రికేయుడు వల్లీ దుర్మరణం పలువురు నివాళులు

విశాఖపట్నం, న్యూస్‌లీడర్: నగరంలోని జర్నలిస్టుగా పనిచేస్తున్న షేక్ కామోష్‌వల్లీ మంగళవారం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ప్రజాశక్తి పత్రికలో గల కొన్నేళ్లుగా ఆయన విలేకరిగా పనిచేస్తున్నారు. పుట్టింటికి వెళ్లిన తన భార్యను చూసేందుకు మంగళవారం మధ్యాహ్నం బయల్దేరి వెళ్లిన వల్లీ ప్రమాద వసాత్తూ రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామం వద్ద జరిగినరోడ్డు ప్రమాదంలో తలకు తీవ్రమైన గాయాలుకావడంతో మృతిచెందాడు. పలువురు పాత్రికేయులు, ప్రముఖులు తదితరులు వల్లీ మృతికి సంతాపం తెలిపిన వారిలో వున్నారు.

పక్కా మాస్ కాపీయింగ్

(మొదటిపేజీ తరువాయి)

ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ ఇంటర్ పబ్లిక్ పరీక్ష కన్వీనర్, ఇంటర్మీడియట్ బోర్డు రీజనల్ ఇన్స్‌పెక్షన్ అధికారి (ఆర్ఐఓ) టి.నగేష్‌కుమార్ తమదైన శైలిలో వ్యవహరిస్తూ పరీక్షా కేంద్రాల్లో మాస్ కాపీయింగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పర్యవేక్షణాధికారే లూజ్ కావడంతో ఇక కింది స్థాయి అధికారులు, సిబ్బంది, పలు కళాశాలల యాజమాన్యాలు ఒక్కటిగా మారి స్వేచ్ఛగా మాస్ కాపీయింగ్‌కు ప్రోత్సహిస్తుండడం గమనార్హం. గత నెల 28వ తేదీ నుండి జిల్లా వ్యాప్తంగా 103 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. దీంతో ఒకవైపు జిల్లా అధికార యంత్రాంగం, మరో వైపు రాష్ట్ర మంత్రి గంటా ఇంటర్ పరీక్షలు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ పరీక్షలు విషయంలో అత్యంత ప్రధాన భూమిక పోషించాల్సిన రీజనల్ ఇన్స్‌పెక్షన్ అధికారి (ఆర్ఐఓ) టి.నగేష్‌కుమార్ తమ స్వంత ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ ఇంటర్ పరీక్షలను తన ఇష్టారాజ్యంగా నిర్వహిస్తుండడం గమనార్హం. ప్రతి కేంద్రానికి నాలుగు కెమెరాలు చొప్పున ఏర్పాటుచేస్తున్నామని, పరీక్ష కేంద్రం ప్రవేశ ద్వారం వద్ద, ప్రశ్నాపత్రాలు తీసే చోట, కళాశాల ప్రిన్సిపాల్ కార్యాలయం ప్రాంతంలో రెండు చొప్పున సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తున్నట్టు ఆర్ఐఓ గతంలో ప్రకటన చేశారు. అయితే ఆ సీసీ కెమెరాలు పూర్తి స్థాయిలో ఏర్పాటుచేసిన దాఖలాలు లేవు. జిల్లాలోని విశాఖనగరం, ప్రధాన పట్టణాలతో పాటు ముఖ్యంగా విశాఖ ఏజెన్సీలో కూడా మాస్ కాపీయింగ్ యథేచ్ఛగా సాగుతోంది.ముఖ్యంగా విశాఖ ఏజెన్సీలో 10 కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తున్నట్టు ముందుగా ప్రకటన చేసినప్పటికీ, అవి ఎక్కడా కనిపించడం లేదు. పరీక్షల నిర్వహణ విషయంలో ఆర్ఐఓ ముందుగానే వ్యూహాత్మకంగా సీసీ కెమెరాలు అక్కడ ఏర్పాటుకాకుండా, మాస్ కాపీయింగ్‌కు ఎలాంటి ఆటంకం లేకుండా, తమ పనికి అడ్డంకి లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేసినట్టు విమర్శలొస్తున్నాయి. ఏజెన్సీలో అరకొర సీసీ కెమెరాలు తప్పితే పూర్తి స్థాయిలో వాటిని ఏర్పాటుచేయకపోవడం వెనుక అసలు రహస్యమేమిటన్నది ఈ పాటికే అందరికీ అర్థమై వుంటుంది. అవసరమైన పలు పరీక్ష కేంద్రాల్లో తమకు అనుకూలంగా వుండేవారినే అక్కడ ఇన్విజిలేటర్, స్క్వాడ్, ఇతరత్ర సిబ్బందిని నియమించుకోవడం ద్వారా అక్కడ మాస్‌కాపీయింగ్ సాఫీగా జరిగే విధంగా దోహదపడుతున్నట్టు తెలుస్తోంది.

పరీక్ష కేంద్రాల్లో గందరగోళం

జిల్లాలో జరుగుతున్న ఇంటర్ పరీక్షల్లో పారదర్శకత లోపించింది. రేయంబవళ్లు కష్టపడి చదివే విద్యార్థులు సైతం ఆయా పరీక్ష కేంద్రాల్లో స్వేచ్ఛగా ప్రశాంతంగా పరీక్షలు రాసుకునేందుకు వీలు లేకుండా పరిస్థితులు మారినట్టు తెలుస్తోంది. ఆయా పరీక్ష కేంద్రాల్లో తాము ఎంపిక చేసుకున్న విద్యార్థులను పరీక్షల్లో గట్టెక్కించేందుకు ఆ పరీక్ష కేంద్రాల్లో సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు ధర్జాగా స్లిప్‌లు అందచేసే సౌకర్యంతో పాటు, కాస్తో,కూస్తో పరీక్ష రాయగలిగే విద్యార్థి సహకారంతో ఆ చుట్టూ ఏర్పాటు చేసుకున్న తమ విద్యార్థులు చూసి రాసే సౌకర్యాన్ని కల్పించినట్టు తెలుస్తోంది. ఇక పరీక్ష కేంద్రం వెలుపల వున్న సహాయకులు ద్వారా విద్యార్థులకు ప్రశ్నలకు జవాబు పత్రాలను స్లిప్పులు రూపంలో తయారు చేసి వాటిని కిటికీల్లోంచి పరీక్ష గదుల్లోకి చేరే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక పలువురు ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బంది సహకారంతో పరీక్ష కేంద్రాల్లోనే విద్యార్థులకు బిట్స్, ఇతరత్ర జవాబులను చెప్పించే విధంగా కూడా పలు చోట్ల ఏర్పాటుచేశారు. దీంతో పరీక్ష గదుల్లో గందరగోళం నెలకొనడంతో ప్రశాంతత దెబ్బతిని, కష్టపడి చదివే మెరిట్ స్టూడెంట్స్ తమ పరీక్షా పత్రాలను సరిగ్గా నింపలేని పరిస్థితులు దాపురించాయని ఆ విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆరోపణలున్నా... ఇంటర్ పరీక్షలకు సారధ్యం

ఇంటర్మీడియట్ పరీక్షలకు పెద్ద దిక్కుగా వుండి, బాధ్యతగా, సమర్థవంతంగా విధులు నిర్వర్తించాల్సిన ఉన్నతాధికారులు విషయంలో ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ పరీక్షలు నిర్వహించాలని తలచినప్పటికీ, ఇప్పటికే పీకల్లోతు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు అధికారులకు ఈ బాధ్యతలు అప్పగించడం మూలంగానే ఇప్పుడు ఈ పరిస్థితి దాపురించిందన్న వాదన వినిపిస్తోంది. గతంలో ఒంగోలులో పనిచేస్తూ ఇంటర్మీడియట్ మార్కుల కుంభకోణంలో సస్పెండైన బి. మల్లిఖార్జునరావు, ప్రస్తుతం ఇంటర్మీడియట్ బోర్డు ఇన్‌పెక్షన్ అధికారి టి.నగేష్‌కుమార్ ఇద్దరూ ఆరోపణలు ఎదుర్కొంటున్నవారే. అయితే వీరిద్దరికీ కీలక బాధ్యతలు అప్పగించడం విచారకరం. నగేష్‌కుమార్ ఇంటర్ పరీక్షల నిర్వహణ కోసం కన్వీనర్‌గా విద్యాశాఖ నియమించడం గమనార్హం. గతంలో కూడా నగేష్‌కుమార్ పరీక్షల నిర్వహణలో అడ్డదారులు తొక్కారన్న ఆరోపణలున్నాయి. అప్పట్లో మాస్ కాపీయింగ్‌ను ప్రశ్నించినవారిపై తిరగబడ్డ నేపథ్యం కూడా వుంది. ఈమేరకు ఆయనపై గతంలో పోలీసు స్టేషన్‌లలో ఫిర్యాదులు కూడా పలువురు చేసినప్పటికీ, తన అర్థబలం, అంగబలం, రాజకీయ పలుకుబడితో నగేష్‌కుమార్ కేసులు నుంచి బయటపడ్డారన్నది కూడా చాలా మందికి తెలిసిందే.

అన్నీ అడ్డదారులే....

గతంలో జిల్లాలోని నర్సీపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలుర)లో విధులు నిర్వహించిన నగేష్‌కుమార్‌కు డీవీఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే ఆయన ఆదాయ మార్గాలు పుష్కలంగా వుండే దారులను వెతికినట్టు తెలుస్తోంది. ఇంటర్ రీజనల్ ఇన్స్‌పెక్షన్ అధికారిగా వ్యవహరిస్తే రెండు చేతులా సంపాదించవచ్చునన్న వ్యూహంతో ఆయన డీవీఈఓ పదవిలో వున్నప్పటికీ, అంతకంటే తక్కువ పోస్టు అయిన ఆర్ఐఓ పోస్టులో కొనసాగేందుకు ముందుకు రావడం గమనార్హం.ఈమేరకు 2016లో ఆ పోస్టును వ్యూహాత్మకంగా చిక్కించుకున్నట్టు తెలుస్తోంది.ఈ మేరకు అప్పటి నుంచి తన అక్రమాలను మరింత రెట్టింపు ఉత్సాహంతో కొనసాగిస్తూ వస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఈయన వ్యవహారాన్ని గుర్తించి అడ్డుచెప్పిన పలువురు కింది స్థాయి అధికారులు, సిబ్బందిపై బెదిరింపులకు కూడా పాల్పడినట్టు విమర్శలున్నాయి. తమ దారికి రానివారిపై తమ అధికారాన్ని ఉపయోగించి అనవసరంగా ఇరకాటంలో పడేసే సందర్భాలూ వున్నాయి. ఈయన పనిచేసిన ప్రతి చోట అక్రమాలు పెద్ద ఎత్తున సాగించారన్న ఆరోపణలున్నాయి. కోట్లాదిరూపాయలు అక్రమంగా కూడేసుకున్న ఈయనగారు విద్యార్థుల జీవితాలుతో చెలగాటమాడుతూ, ఎటువైపు డబ్బు వస్తే అటువైపుగా మగ్గుచూపుతూ ఇంటర్ పరీక్షల్లో కూడా అక్రమాలు చోటుచేసుకునే విధంగా వ్యవహరిస్తున్నట్టు విమర్శలున్నాయి. ఎవరి అండ చూసి ఆర్ఐఓ అలా వ్యవహరిస్తున్నారో ?ఎవరికి అంతుచిక్కడం లేదు. ఇప్పటికైనా విద్యాశాఖా ఉన్నతాధికారులు స్పందించి జిల్లాలో జరుగుతున్న ఇంటర్ పరీక్షల తీరుపై దృష్టిసారించాలని, అక్రమాలకు ప్రధాన కారకులైన ఆర్ఐఓ నగేష్‌కుమార్, ఇతర అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

మాస్ కాపీయింగ్ లేకుండా చర్యలు తీసుకోండి

హైకోర్టు, రాష్ట్ర విద్యాశాఖామంత్రికి వినతి

జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా, మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రముఖ సామాజిక సేవకులు సిర్రా ఇస్సాకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, ఏపీ రాష్ట్ర మానవ వనరులశాఖామంత్రి గంటా శ్రీనివాసరావుకు లేఖలు వ్రాసారు. ఈ సందర్భంగా ఇంటర్ పరీక్షల కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న ఆర్ఐఓ నగేష్‌కుమార్ వ్యవహారాన్ని , ఆయన నీడలో పరీక్షల నిర్వహణ అడ్డుదారికి మళ్లే అవకాశం వుందని సవివరంగా తెలియచేశారు. ముందుగా ప్రకటించిన విధంగా అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయడంతో పాటు, పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టి జిల్లాలో సజావుగా ఇంటర్ పరీక్షలు జరిగే విధంగా చూడాలని ఆయన ఆ లేఖలో కోరారు. ముఖ్యంగా ఏజెన్సీలోని 10 పరీక్షా కేంద్రాల్లో పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షల్లో యథేచ్ఛగా మాస్‌కాపీయింగ్ జరుగుతోందని, దానికి అడ్డకట్ట వేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

హెల్త్ సిటీని పరిశీలించిన కమిషనర్



మ్యాప్‌ను పరిశీలిస్తున్న జీవీఎంసీ కమిషనర్

విశాఖపట్నం, న్యూస్‌లీడర్: నగరంలో అరిలోవలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న హెల్త్ సిటీ ప్రాంతాన్ని మహావిశాఖనగరపాలక సంస్థ కమిషనర్ ఎం. హరినారాయణన్ బుధవారం ఉదయం పరిశీలించారు. ఈసందర్భంగా అక్కడ నిర్వహిస్తున్న పనులను తనిఖీ చేయడంతోపాటు, హెల్త్ సిటీ మ్యాప్‌ను పరిశీలించారు. ఈమేరకు జీవీఎంసీ అధికారులకు పలు సూచనలు చేశారు.హెల్త్ సిటీకి ఎంతో ప్రాముఖ్యత వుందని, రాష్ట్రంలోనే ఇది ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటుందన్నారు. విశాఖ జిల్లాయే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా వచ్చే రోగులకు చక్కనైన వైద్యాన్ని అందంచగలిగే అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఆసుపత్రులు ఇక్కడ ఏర్పాటుకావడం గర్వకారణమన్నారు. ఈ పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య సమస్యల తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మున్ముంది మరిన్ని ఆసుపత్రులు ఇక్కడ ఏర్పాటు అయ్యే అవకాశం వుందన్నారు.

30 సెకన్లలో లోక్‌సభ

(మొదటిపేజీ తరువాయి)

అడ్డుకుపోయింది. సభలను ఆర్డర్‌లో పెట్టేందుకు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు ప్రయత్నించినప్పటికీ, సభ్యులు ఏమాత్రం వెనక్కు తగ్గలేదు.తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ వస్తే తప్పా వెనక్కు తగ్గేదిలేదంటూ సభ్యులు స్పష్టం చేయడంతో గందరగోళం మధ్య కేవలం 30 సెకన్ల వ్యవధిలోనే లోక్‌సభ, సభ ప్రారంభమై మూడు నిమిషాల్లోనే రాజ్యసభ వాయిదా వేయడం గమనార్హం.ఈమేరకు లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు, రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వాయిదా పడ్డాయి.

శివప్రసాద్ వినూత్న నిరసన

వినూత్న నిరసన తెలియచేయడంలో తమనకంటూ ప్రత్యేకతచాటుకున్న ఏపీ తెలుగుదేశం పార్టీకి చెందిన చిత్తూరు లోక్‌సభ సభ్యులు శివప్రసాద్ "మీ నీరు, మీ మట్టిని మీరే తీసుకోండి" అంటూ కావడి మోస్తూ వినూత్న నిరసన తెలియచేయడం ద్వారా అందరినీ ఆకట్టుకున్నారు.వాటిని తీసుకువచ్చి స్పీకర్‌కు అందచేసి వీటిని భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అందచేయాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాలుగేళ్ల క్రితం రాష్ట్రంలోని అమరావతి శంకుస్థాపనకు ప్రధాని వచ్చినప్పుడు వేల కోట్ల రూపాయలు ప్రకటిస్తారేమోనని ఆశపడ్డాం. కానీ ఆయన మట్టి, నీరు ఇచ్చి చేతులు దులుపుకున్నారంటూ పేర్కొన్నారు. కేంద్రం తమని పట్టించుకోవడం లేదన్నారు.అందుకే ఆయనిచ్చిన మట్టి, నీరు ఆయనకే తిరిగిచ్చేస్తామన్నారు. ఒకవేళ ఆయన తీసుకోకపోతే పార్లమెంటు ఆవరణలోని గాంధీవిగ్రహం వద్ద 'పెట్టేస్తాం' అని తెలిపారు.నవ్యాంధ్ర నూతన రాజధా ని నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెబుతూ, ప్రధాని మంత్రి నీటిని, మట్టిని పట్టుకుపోయారని ఆరోపిస్తూ, ఆయన ఇచ్చిన నీటిని, మట్టిని ఆయనకే ఇచ్చేస్తామంటూ ఈ సందర్భంగా పేర్కొన్నారు

మిత్రధర్మంతోనే సమన్వయంతో వ్యవహరిస్తున్నాం: ఏపీ ఎంపీలు

గత సార్వత్రికఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ కలిసి పోటీచేశాయని, కేంద్రంలోను, రాష్ట్రంలోను అధికారంలోకి వచ్చాయని, అయితే నేడు మిత్ర ధర్మాన్ని పాటించి కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై సమన్వయంతో వ్యవహరిస్తున్నామని, అయితే విభజన హామీలు అమలు విషయంలో మాత్రం రాజీపడేది లేదని పలువురు తెలుగుదేశం పార్టీ ఎంపీలు పేర్కొన్నారు. పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట వరుసగా మూడోరోజు తెలుగుదేశం పార్టీ ఎంపీలు నిరసన కొనసాగించారు. ఈ సందర్భంగా ఏపీకి న్యాయం చేయాలని,ప్లకార్డులు చేతబట్టి, నిరసన నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు ఎంపీలు మాట్లాడుతూ చంద్రబాబునాయుడు సహనం ఎక్కువ కాబట్టే ఇంకా వేచి చూస్తున్నారని.. ఆయన కుండ ఎప్పుడు బద్దలు కొడతారా? అని ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. కేంద్రం ఏపీకి న్యాయం చేయకుంటే బీజేపీతో పొత్తుకు స్వస్తి పలుకుతామని పలువురు ఎంపీలు తేల్చిచెప్పారు.

సంచలన వార్తాపత్రిక
లీడర్
ఎడిటోరియల్
పంచాంగం
శ్రీ హేవళంబి నామ సంవత్సరం, ఉత్తరాయనం, శిశిరరుతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం
ఐ. సప్తమి రా. 3:44 వరకు
అనురాధ రా. 12:34 వరకు
వర్జ్యం లేదు
పు.దు.ము.మ 2-49 నుండి 3-42 వరకు
రా.కా.మ.1-30 నుండి3-06 వరకు

ఈశాన్య రాజకీయం

ఈశాన్యం గిరిజనులతో నిండిన రాష్ట్రం. ప్రధాన భూభాగంతో పోలిస్తే జాతిపరంగా, సాంస్కృతికంగా వైవిధ్యం కనిపిస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన అవకాశవాద రాజకీయాల వల్ల అక్కడి ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. కేంద్ర పాలకులు మొద్దుబారి ఉండటం వల్ల అక్కడి ప్రజల ఆకాంక్షలను ఏమాత్రం పట్టించుకోలేదు. అనేక సమస్యలను సకాలంలో పరిష్కరించక మురగబెట్టడం వల్ల, సంక్షోభాలు తలెత్తి హింసాయుత ఉద్యమాలు, సాయుధ వేర్పాటువాద పోరాటాలు చెలరేగాయి. ఇప్పుడు కాంగ్రెస్ స్థానంలో వచ్చిన బీజేపీ కూడా అదే బాటలో నడువడం విషాదకరం. చాలాకాలం తర్వాత ఈశాన్య రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించాయి. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ చురుకైన పాత్ర నిర్వహించడమే ఈ ఆసక్తికి కారణం. త్రిపురలో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న సీపీఎంను ఓడించి, అపూర్వమైన రీతిలో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకోవడం విశేషమే. మొత్తం అరువై స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీ 35 స్థానాలను, ఆదివాసీ పార్టీ అయిన మిత్రపక్షం ఐపీఎఫ్టీ ఎనిమిది స్థానాలను గెలుచుకున్నాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇది వామపక్షానికి, మత పార్టీకి మధ్య ముఖాముఖి జరిగిన పోరుగా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీ నేతలు కూడా తాము సీపీఎంను మట్టి కరిపించిన ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు పార్టీలు నిజంగానే తమ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రచారం సాగిస్తే బాగానే ఉండేది. కానీ సిద్ధాంతాలు, విలువలకు తావు లేకుండా, రాజకీయ ఎత్తుగడలతో తలపడ్డాయి. ఈశాన్యంలో సాధించిన విజయాలతో బీజేపీ దేశవ్యాప్త పార్టీగా మారిందని కూడా ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ బలహీన పడిన చోట ఆ శూన్యాన్ని కొంతవరకు బీజేపీ భర్తీచేస్తున్న మాట నిజమే. అయితే బీజేపీకి ఉత్తరాదిన ఉన్న పునాది ఇతర ప్రాంతాల్లో ఇంకా ఏర్పడ లేదు. రేపు కేంద్రంలో మరో బలమైన రాజకీయ పక్షం అవతరిస్తే, ఈశాన్య రాష్ట్రాల్లోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు అటువైపు మొగ్గడానికి ఎంతో కాలం పట్టదు. మూడు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల తీరును గమనిస్తే, కాంగ్రెస్ పోరాడే సత్తా కోల్పోయిందనే ది స్పష్టమవుతున్నది. కాంగ్రెస్ బలహీనపడే కొద్దీ బీజేపీ బలపడుతున్నది. త్రిపురలో కాంగ్రెస్ 2013 లో 36.54 శాతం ఓట్లు తెచ్చుకున్నది. కానీ ఈ ఎన్నికల్లో ఒక్కసారిగా 1.8 శాతానికి పడిపోయింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 43 శాతం ఓట్లు తెచ్చుకుంటే, మిత్రపక్షం ఐపీఎఫ్టీ 7.5 శాతం ఓట్లు పొందింది. ఇంతకాలం సీపీఎంను ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం ఆసక్తి చూపలేదని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు. పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్ నాయకత్వంపై మమతాబెనర్జీ కూడా ఇటువంటి ఆరోపణలే చేసేవారు. నైరాశ్యంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను బీజేపీ తమవైపు తిప్పుకున్నది. వీరికి సీపీఎం కార్యకర్తల దాడులను తిప్పికొట్టడానికి కావలసిన గుండె ధైర్యాన్ని బీజేపీ నాయకత్వం అందించింది. కాంగ్రెస్‌ను నామరూపాలు లేకుండా తమవైపు చేసే క్రమంలో బీజేపీ ధనబలాన్ని ప్రయోగించిందనే ఆరోపణలున్నాయి. నాగాలాండ్ ఎన్నికల విషయానికి వస్తే, ఇక్కడ కాంగ్రెస్ బలమైన శక్తి కాదు. కానీ 2013 ఎన్నికల్లో యాభై ఆరు స్థానాలకు పోటీ చేసి ఎనిమిది మాత్రమే గెలుచుకున్నది. కానీ 24.89 శాతం ఓట్లు తెచ్చుకున్నది. కానీ ఈ మాత్రం బలా న్ని కాపాడుకోలేకపోయింది. కనీసం ప్రచారానికి కూడా ఎవరూ రాలేదని స్థానిక నాయకులు ఆరోపిస్తున్నారు. మేఘాలయలో పార్టీ బలంగానే ఉన్నప్పటికీ, అధికారానికి చేరువగా వచ్చి కూడా అందుకోలేక పోయింది. అధిష్ఠానం ఎన్నికల ముందు నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే, స్థానిక పార్టీలతో కలిసి అధికారం చేపట్టగలిగి ఉండేది. రెండే రెండు సీట్లు గెలుచుకున్న బీజేపీ 21 సీట్లున్న కాంగ్రెస్‌ను అధికారం చేపట్టకుండా అడ్డుకోగలిగింది. ఈశాన్యం గిరిజనులతో నిండిన రాష్ట్రం. ప్రధాన భూభాగంతో పోలిస్తే జాతిపరంగా, సాంస్కృతికంగా వైవిధ్యం కనిపిస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన అవకాశవాద రాజకీయాల వల్ల అక్కడి ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. కేంద్ర పాలకులు మొద్దుబారి ఉండటం వల్ల అక్కడి ప్రజల ఆకాంక్షలను ఏమాత్రం పట్టించుకోలేదు. అనేక సమస్యలను సకాలంలో పరిష్కరించక మురగబెట్టడం వల్ల, సంక్షోభాలు తలెత్తి హింసాయుత ఉద్యమాలు, సాయుధ వేర్పాటువాద పోరాటాలు చెలరేగాయి. ఇప్పుడు కాంగ్రెస్ స్థానంలో వచ్చిన బీజేపీ కూడా అదే బాటలో నడువడం విషాదకరం. నాగాలాండ్‌లో బీజేపీ ఇటీవలివరకు నాగాలాండ్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ)తో అధికారం పంచుకున్నది. కానీ ఎన్నికల ముందు తెరచాటు మంతనాలు జరిపి, ఎన్‌డీపీపీతో పొత్తు పెట్టుకున్నది. కేంద్రంలో ఇప్పటికీ ఎన్‌పీపీ మిత్రపక్షంగానే ఉన్నది. మణిపూర్‌లో కూడా ఈ పార్టీ మద్దతు తీసుకుంటున్నది.

మద్దతు ధరల బాధ్యత కేంద్రానిదే

అధికారంలోకి రాకముందు పార్టీలు వ్యవసాయ సంస్కరణలు, మద్దతు ధరలతోనే మొదలవుతాయని చెబుతుంటాయి. అధికారంలోకి వచ్చాక ఆ విషయం మరిచిపోతుంటాయి. దీంతో గిట్టుబాటు ధర రైతుకు అందని ద్రాక్షగా మారింది. అందుకే రైతులకు లాభం ఉండేలా, ఖర్చులు పోను ధరలు లెక్కగట్టాలని తెలంగాణ రాష్ట్రం మొదటినుంచి కేంద్రానికి విన్నవిస్తున్నది. అలాగే కచ్చితంగా కనీస మద్దతు ధరలలో పూర్తిస్థాయి సంస్కరణలు జరుగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారు. రైతులందరికి తమ పంటల ధరలు తామే నిర్ణయించుకునే అధికారం ఉండాలని మేలైన సిఫార్సుకు నాంది పలికారు. ఉత్పత్తి ఖర్చుల నియంత్రణలో రైతు కృషి, మేలైన మద్దతుధరలు కల్పించడం లో ప్రభుత్వ చొరవతోనే దేశంలో సాగు కష్టాలు తీరుతాయి. ఇందుకు అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసి అయినా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమ రాష్ట్రంలో పండే పంటలకు కనీస మద్దతు ధరలు నిర్ణయించుకునే అధికారాన్ని కల్పించాలి. అప్పుడే కేంద్రం చెబుతున్న రైతుల ఆదాయాల రెట్టింపు సాధ్యమవుతుంది.




వ్యవసాయం రాష్ట్ర పరిధిలోని అంశం. రైతులు వేసే పంటలు, వాతావరణ అనుకూలత, రాష్ట్ర అవసరాలు, వినియోగదారుల డిమాండ్లను బట్టి పంటల విస్తీర్ణం, సరళి, రైతులు పంటలకు ఇచ్చే ప్రాధాన్యం మారుతు న్నది. అయితే రాష్ట్ర వ్యవసాయంలో కీలకమైన విత్తనాలు, మద్దతు ధరలను కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకొని పరోక్షంగా రాష్ట్రాలను శాసిస్తున్నది. దేశంలోని అన్నిరాష్ట్రాలు వ్యవసాయ ప్రధానమైనవే. తమ రైతులు పండించాల్సిన పంటల విత్తనాలు, రావాల్సిన ఉత్పత్తుల ధరలపై అవసరాన్నిబట్టి నిర్ణయం తీసుకోకపోవడానికి కారణం అవి తమ పరిధిలో లేకపోవడమే. దేశవ్యాప్తంగా ఒకే విత్తన చట్టం ఉన్నది. 1966 నాటి చట్టం అది. కల్తీ విత్తనాలు రైతులకు అమ్మితే శిక్షిం చే కఠిన చర్యలు అందులో లేవు. విత్తన భాండాగారంగా పేరొందిన తెలంగాణ రాష్ట్రం సొంతంగా విత్తన చట్టానికి రూపకల్పన చేసుకోవాల నుకుంటున్నా కేంద్రం మొదటినుంచి మోకాలడ్డుతున్నది. దీంతో విత్తన కష్టాలు తీరడంలేదు. అదేవిధంగా రాష్ట్రాల్లో భూముల సారం, వ్యవసా య వాతావరణ మండలాలతో ముడిపడి ఉంటాయి. దీనివల్ల పంటల ఉత్పత్తి ఖర్చులు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోవిధంగా ఉంటాయి. వేర్వేరుగా ఉన్న అన్ని రాష్ట్రాల ఉత్పత్తి ఖర్చులను సరాసరిగా తీసి కేంద్రం ఒకే ధర లు లెక్కగడుతున్నది. దీంతో చాలారాష్ట్రాలు నష్టపోతున్నాయి. రైతుకు అయ్యే పెట్టుబడి ఖర్చులు తిరిగి తెచ్చేలా మద్దతు ధరలు లేవు. కనీసం ప్రస్తుతం విఫణిలో ఉన్న ధరలు కూడా కల్పించడం లేదు. కేంద్రం 2022 నాటికి రైతుల సరాసరి ఆదాయలు రెట్టింపు చేస్తామన్నది సాకారం కావాలంటే పంటల ఉత్పాదకతలో మెరుగుతోనే సాధ్యం కాదు. రోజు రోజుకు పెరుగుతున్న పెట్టుబడులు తిరిగి రాబట్టడంతోపాటు, లాభాలు చూడగలిగితేనే రైతుల బతుకులు మారుతాయి. అయితే ఆ ఆనవాళ్లు కూడా కనిపించడం లేదు. దేశంలోని దాదాపు 17 రాష్ట్రా ల్లో వ్యవసాయం నుంచి రైతు సంపాదించగలుగుతున్న ఆదాయం సాలీ నా సరాసరి రూ.20,000 మాత్రమే. సంక్షోభంలో ఉన్న వ్యవసాయానికి కాయకల్ప చికిత్స అవసరమని 2016 ఆర్థిక సర్వే చెబుతున్నది. కానీ తాత్కాలిక చికిత్సకు మాత్రమే కేంద్రం పూనుకుంటున్నది.

దేశంలో వానకాలం, యాసంగిల్లో పంటలు సాగుచేసే ముందు ఆయా కాలాల్లో సాగుచేసే పంటలకు కేంద్రం వేర్వేరుగా మద్దతు ధరలు ప్రకటిస్తున్నది. దేశంలో దాదాపు అన్నిరాష్ట్రాల్లో ప్రధాన పంట అయిన వరి క్వింటాలుకు 2016-17 మద్దతు ధర రూ. 1470. అలాగే 2015-16లో రూ.1410. అంటే అరువై రూపాయలు మాత్రమే పెంచారు. కానీ వాస్తవానికి దేశంలో సుమారు క్వింటాలు వరి ఉత్పత్తికి అయ్యే ఖర్చు సుమారు రూ.2000. అంటే రైతు క్వింటాలుకు దాదాపు రూ. 330 నష్టపోతున్నాడు. తెలంగాణ వ్యవసాయశాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో క్వింటాలు ధాన్యం ఉత్పత్తికి సుమారు రూ.2053 ఖర్చవుతున్నది. ఈ లెక్కన రైతు క్వింటాలుకు రూ.583 నష్టం భరించాల్సి వస్తు న్నది. దేశంలోని అన్నిరాష్ట్రాల్లో పంటల ఉత్పాదకత ఒకేవిధంగా ఉండ దు. వర్షపాతం, నేల రకాలు, నేల ఉత్పాదకతల్లో తేడాల వల్ల పంటల ఉత్పాదకతలో హెచ్చుతగ్గులున్నాయి. ఛత్తీస్‌గఢ్, బీహార్ రాష్ట్రాల్లో పంట ఉత్పత్తి ఖర్చులు తక్కువ. కాబట్టి ప్రభుత్వం ప్రకటించే ధరలు ఆయా రాష్ట్రాల రైతులకు లాభమే. అదే తెలంగాణ, ఆంధ్ర, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో సాగు ఖర్చులు ఎక్కువ. కాబట్టి కేంద్రం నిర్ణయించిన ధరలు ఏ మాత్రం ఆసరా కావు. దేశంలో వరి, గోధుమల్లో అత్యధిక ఉత్పాదకత సాధిస్తున్న పంజాబ్‌లో సాగు లాభాన్నిచ్చేదిగా లేదని గణాంకాలు చెబుతున్నాయి. 1970లో వరి మద్దతు ధర క్వింటాలుకు రూ.51 ఉం టే, 2016లో రూ.1470. అంటే 29 రెట్లు పెరిగింది. అదే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెరిగితే వంద రెట్లు పెరిగి ఉంటే నేటికి క్వింటాలుకు రూ.5,100 ఉండాలి. కానీ అలాంటి నిర్ణయాలు జరుగకపోవడం దురదృష్టకరం.

దేశంలో దాదాపు 70కి పైగా పంటలు సాగయితే అందులో 23 (33 శాతం) పంటలకే మద్దతు ధరలున్నాయి. అందువల్లే 85 శాతం సాగు విస్తీర్ణం వీటి పరిధిలో ఉన్నాయి. అందులో మూడు పంటలకే ప్రభుత్వ సేకరణ వ్యవస్థ బలంగా ఉన్నది. దీంతో ఇతర పంటల సాగు విస్తీర్ణం, ఉత్పత్తి పెరుగటం లేదు. కాబట్టి కేవలం ఆహారధాన్యాల ఆధారిత సేకరణ నుంచి అపరాలు, నూనెగింజల సేకరణకు మరలడం, ఆన్‌లైన్ సేకరణ, వికేంద్రీకరణ సేకరణలతో ముందుకుసాగితే అన్ని పం టల మద్దతు ధరలు రైతులకు చేరవేయవచ్చు. అన్ని పంటల్లో సరఫరా-డిమాండ్‌ల మధ్య వ్యత్యాసాలను సవరించటం, తద్వారా ద్రవోల్బణం అదుపు సులభమవుతుంది.

బుద్ధుడు సందేశాలు



సామరస్య పునరుద్ధరణ

ఉభయ వర్గాల మధ్య వివాదం పరిష్కారం కాకుండానే బుద్ధుడు కోశాంబిని వదిలి వెళ్ళాడు. వివిధ ప్రదేశాలు తిరుగుతూ చివరికి శ్రావస్తి చేరాడు. ఈలోగా కోశాంబిలో భిక్షువుల మధ్య తగాదాలు ఇంకా ముదిరిపోయాయి. గృహస్థులైన బుద్ధుని అనుయాయులు ఇది చూచి కలత చెందారు. ఈ తగాదాల మారి భిక్షువులు సంఘానికి పెద్ద చీదరుగా ఉన్నారు. వీళ్ళ వలన మన అందరికి చేటురాక తప్పదు. వీళ్ళ అల్లరికి విసిగి వేసారి బుద్ధుడు వెళ్ళిపోయాడు. మరొక చోట ఉండాలని నిశ్చయించుకొన్నాడు. అందువలన ఈ భిక్షువులకు సహాయం చేయవద్దు. నమస్కారం కూడా పెట్టకూడదు. కాషాయ వస్త్రాలు కట్టడానికి వీరు అనర్హులు. వీళ్ళు బుద్ధుడు చెప్పినట్లు నడచుకొని ఆయన దయకు పాత్రులైన కావాలి. లేదంటే సన్యాసాశ్రమాన్ని విడిచిపెట్టి తమ ఇళ్ళకు తిరిగి పోవాలి అని తీర్మానించారు. అప్పటి నుంచి కోశాంబిలో భిక్షువులకు గృహస్థులైన బౌద్ధులు భిక్ష వేయడం మానివేశారు. వారికి సహాయం నిరాకరించడమే గాక. వారిని గౌరవించడం కూడా లేదు. ఇది భిక్షువులకు బాధ కలిగించింది. వాళ్ళు పశ్చాత్తాపం చెందారు. మనమంతా బుద్ధుని వద్దకు పోదాం. మన విభేదాలను పోగొట్టి ఆయనే పరిష్కారం చేస్తాడు అనుకొని ఉభయ వర్గాల వారు శ్రావస్తిలో ఉన్న బుద్ధుని వద్దకు చేరారు.

వారి రాకను సారిపుత్రుడు బుద్ధునికి తెలియజేశాడు. ఎప్పుడూ పోట్లాడుకొంటూ, వివాదాలతో, సంఘంలో చీలికలు తెచ్చిన కోశాంబి భిక్షువులు వచ్చారు. వారితో ఎలా వ్యవహరించమంటారో సెలవివ్వండి. అని అడిగాడు. సారిపుత్రాక్ష్మ వారిని నిందించ వద్దు అన్నాడు బుద్ధుడు. పరుషమైన మాటలు ఎవరికీ సంతోషం కలిగించవు. వాటి వల్ల ఎటువంటి ప్రయోజనమూ లేదు. ఉభయ వర్గాలకు వేర్వేరుగా వసతి చూపించు. వారి పట్ల నిష్పాక్షికంగా వ్యవహరించు. ఇరు వర్గాలు చెప్పేది ఓర్పుతో విను. ఇద్దరి వాదనలను జాగ్రత్తగా పరిశీలించి బేరీజు వేసిన వాడినే ముని అంటారు. రెండు పక్షాల వారు తమ అభిప్రాయాలను వెల్లడించిన తర్వాత, సంగం తన నిర్ణయాన్ని చెప్పి అందరి ఆమోదం పొందాలి. సామరస్యాన్ని పునరుద్ధరించినట్లు అప్పుడు ప్రకటించాలి. అని ఆయన వివరించాడు. 0

దిన ఫలాలు

గురువారం -8-3-2018

మేషం: చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆర్థికపరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. అనారోగ్య సమస్యలు కొంతవరకు తీరుతాయి. సమర్థవంతంగా పూర్తిచేస్తారు.

వృషభం: కుటుంబసభ్యులతో ఏర్పడిన విభేదాలు, మాటపట్టింపులు సమసిపోతాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. దూరప్రయాణాలలో మిత్రుల కలయిక.

మిథునం: మిత్రులతో కలిసి విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. మీ సేవలకు గుర్తింపు పొందుతారు.

కర్కాటకం: కుటుంబంలో ఏర్పడిన సమస్యలు తొలగిపోతాయి. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. కీలక వ్యవహారాల్లో సొంత నిర్ణయాలే శ్రేయస్కరం. వస్తులాభాలు ఉన్నాయి.

సింహం: ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. దీర్ఘకాలిక సమస్యలు కొంతవరకు తీంతాయి. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి.

కన్య: వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు తొలగిపోతాయి. ఆరోగ్య సమస్యలు కొంతవరకు తీరుతాయి. మిత్రుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. మిత్రుల సహాయ సహకారాలు.

తుల: ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల సాయం అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

వృశ్చికం: వివాదాలకు ఉండటం అన్నివిధాలా శ్రేయస్కరం. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. కుటుంబసభ్యులతో ఏర్పడిన వివాదాలు తొలగిపోతాయి.

ధనస్సు: బంధువులతో కలిసి సంతోషంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూల వుతాయి. ఉద్యోగ లాభం ఉంది. వివాహ ప్రయత్నలు సాగిస్తారు.

మకరం: వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఉద్యోగులకు అధిక శ్రమ తప్పదు. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమై మానసిక ప్రశాంతత లభిస్తుంది.

కుంభం: ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. కష్టసుఖాలను పంచుకుంటారు.

మీనం: నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. మిత్రుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు.

ఆరోగ్యం

అవిసె గింజలతో లాభాలు



నేటి తరుణంలో అనేక మంది తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తూ రక రకాల ఆహార పదార్థాలను తమ డైట్‌లో చేర్చుకుంటున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం చాలా మంది పలు రకాల నట్స్, గింజలను ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. అలాంటి వాటిలో చెప్పుకోదగినవి అవిసెలు. వీటిని రెగ్యులర్‌గా తింటే పలు ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. శరీరానికి చక్కని పోషణ అందుతుంది. పలు అనారోగ్య సమస్యలు నయమవుతాయి. అవిసెలతో మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


1. అవిసె గింజల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె సమస్యలను రాకుండా చూస్తాయి. శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

2. అవిసెల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది జీర్ణ సమస్యలను పోగొడుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం తొలగిపోతాయి.

3. చేపలు తినలేని వారు అవిసెలను తింటే వాటిల్లో ఉండే పోషకాలు అవిసెల ద్వారా కూడా మనకు లభిస్తాయి.

4. అవిసె గింజలను ఉదయాన్నే తింటే శక్తి బాగా అందుతుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. హైబీపీ అదుపులో ఉంటుంది.

చరిత్రలో మార్చి 8



అంతర్జాతీయ మహిళా దినోత్సవం

1879 : కేంద్రక విచ్ఛిత్తి పై విశేషమైన కృషిచేసి నోబెల్ బహుమతి పొందిన భౌతిక శాస్త్రవేత్త అట్టోహాన్ జననం (మ.1968).

1897 : ప్రముఖ చిత్రకారుడు దామెర్ల రామారావు జననం (మ.1925).

1917 : ప్రఖ్యాత విద్యుత్తు రంగ నిపుణుడు నార్ల తాతారావు జననం (మ.2007).

1921 : సుప్రసిద్ధ ఉర్దూ కవి మరియు బాలీవుడ్ గేయరచయిత సాహిర్ లుధియానవి జననం (మ.1980).

1974 : ఫ్రాన్సు రాజధాని పారిస్ లో చార్లెస్-డి-గాల్ విమానాశ్రయం ప్రారంభం.

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి లో 1897 మార్చి 8వ తేదీన ప్రముఖ వైద్యుడు దామెర్ల వెంకట రమణారావు, లక్ష్మీదేవిలకు రెండవ కుమారుడుగా ఈయన జన్మించాడు. చిన్నతనం నుంచీ ఈయనకు చిత్రకళ పట్ల అమితమైన అభిరుచి ఉండేది. రామారావు మేనమామ పాఠశాలలో డ్రాయింగు టీచరుగా పనిచేశేవాడు. అన్నివేళలా ఆయనతో ఉండటం వలన కాబోలు రామారావుకి కూడా చిత్రలేఖనం మీద మనసు మళ్ళింది. ఆరేళ్ళ వయసునుండి గోడమీద బొగ్గుతో బొమ్మలు, ఆపైన తెల్ల కాగితాల మీద వేయటం ప్రారంభించాడు. మేనమామ ప్రోత్సాహంతో పదేళ్ళ వయసుకి చక్కని ప్రకృతి రమణీయ దృశ్యాలు గీయటం, అవి అందరి అభినందనలు అందుకోవటం మొదల యింది. కొబ్బరితోటల్లో కూర్చుని, గోదావరిగట్టు మీద కూర్చుని, లాంచీలో తిరుగుతూ ఒకటేమిటి? అనేక ప్రకృతి దృశ్యాలను చిత్రించాడు. ఆ రోజులలో రాజమండ్రిలోని ఆర్ట్స్ కాలేజిలో ఆస్వాల్డ్ కూల్డ్రే అనే ఆంగ్లేయుడు ప్రిన్సిపాలుగా ఉండేవాడు. ఆయన గొప్పకవీ, చిత్రకారుడూకూడ. పదేళ్ళుకూడా నిండని రామారావులోని ప్రజ్ఞను కూల్డ్రే గుర్తించి, అతనికి చిత్రకళలోని మెళుకువలు ఎన్నో నేర్పి ఎంతగానో ప్రోత్సహించాడు. కూల్డ్రే దొర సొంతఖర్చుమీద రామారావును బొంబాయిలోని జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌కి పంపాడు. 1916 లో రాజమండ్రి నుండి బొంబాయి వెళ్ళిన రామారావు, జె.జె. స్కూల్లో ఎందరో జాతీయ, అంతర్జాతీయ చిత్రకారుల పెయింటింగ్స్‌లోని లోని మెళకువలు నేర్చుకున్నాడు. ఆ కళాశాల సంచాలకుడైన సిసిల్ బర్న్స్ రామారావు రేఖాచిత్రాలు చూసి ఆశ్చర్యపోయి ఆ కళాశాలలో నేరుగా మూడవ సంవత్సరములో చేర్చుకొన్నాడు. మొదట్లో ఆ కాలేజిలో ఆతన్ని మద్రాసీ అని చిన్న చూపు చూసినా, అతను వేసిన చిత్రాలు చూసి ముక్కునవేలేసుకున్నారు.

శ్రీవేంకటేశ్వర వైభవము

గోకులాష్టమీ ఆస్థానోత్సవము



చరమపురుషార్థ ప్రధానచతురుడై శ్రీవేంకటమహీధర మునందు అర్చావ తారమున వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వర స్వామివారి సన్నిధానమున ప్రతి సంవత్సరము శ్రావణ బహుళ అష్టమీ శుభవాసరమున గీతాప్రదాతయగు శ్రీ కృష్ణస్వామివారికి ఆస్థానము జరుగును. ఈ దినమున సాయంకాలము శ్రీ కృష్ణస్వామివారు శ్రీవారి సువర్ణద్వారము ముందుసర్వభూపాల వాహనములో వేంచేసెదరు. అచ్చట శ్రీ కృష్ణస్వామివారు రత్నాభరణములతోను, కౌశేయములతోను పుష్పసరములతోను, అతిమనోహరముగా అలంకరింపబడెదరు. వెంటనే శ్రీవారికి ఆరాధనము, ఆస్థాన తళిగలు నివేదనము జరుగును. పిమ్మట జియ్యంగారువారికి మర్యాద జరిగి ప్రబంధ శాత్తుమొర జరుగును. వెంటనే ఆరాధకులకు మర్యాదలు జరిగి శ్రీవారికి అక్షతారోపణము జరుగును. ఆరాధకులు శ్రీవారి పాదారవిందములయందుంచిన శ్రీభాగవతమును పౌరాణి కులకిచ్చెదరు. వారు శ్రీకృష్ణావతార ఘట్టమును అతిమనో హరముగా ఆస్థానమందు ఏకాగ్రచిత్తముతో శ్రీకృష్ణధ్యానము చేయుచున్న భక్తజనము ఆనందము నొందపురాణ కాలక్షేపము చేయుదురు. తరువాత పౌరాణికులకు మర్యాదలు జరుగును. తరువాత శ్రీవార్లకు హారతులు జరిగి శ్రీజి య్యంగార్లకు సర్కారుకు మర్యాదలు జరుగును. వెంటనే స్థానబహుమానపూర్వకముగా ప్రసాదములు పణ్యారములు గోష్టికి వినియోగము జరుగును. వెంటనే స్థానబహుమానపూర్వకముగా ప్రసాదములు పణ్యారములు గోష్టికి వినియోగము జరుగును. తరువాత శ్రీస్వామి వారు సన్నిధికి వేంచేయుదురు. తరువాత పౌరాణికులును మర్యాదలతో విడిదికి వెళ్లెదరు.

అఖిల వేదవేదాన్తవేద్యుడై (తిరుమల) వేంకటశైలాగ్రమున వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ప్రతి సంవత్సరము శ్రావణ బహుళాష్టమి దినమున గోకులాష్టమీ ఆస్థానమునకు మరుదినమునందు (ఉట్లు) శికోత్సవము జరుగును.

శ్రీ స్వామివారికి ప్రాత:కాలారాధనము, మాధ్యాహ్నికారాధనము అయిన తరువాత ఉత్సవమూర్తులగు శ్రీమలయప్పస్వామివారు ఒక తిరుచ్చి మీదను, శ్రీకృష్ణస్వామివారు మరియొక తిరుచ్చిమీదను వేంచేసి విమాన ప్రదక్షిణముగా ధ్వజస్తంభమువద్ద నుంచి యమునోత్తరములో శ్రీమలయప్పస్వామివారును, పడిపోటువద్ద నుండు చతుస్తంభమండపము నందు శ్రీకృష్ణస్వామివారును వేంచేసెదరు. పిమ్మట శ్రీవార్లకు దోశ పళ్లు ఆరగింపు జరిగి హారతి అయ ఏకాంగివారికిని యమునోత్తరం వారికిని మర్యాదలుజరిగి దోశపళ్లు స్థాన బహుమాన పూర్వకముగా గోష్టికి వినియోగము జరుగును. ఇట్లుగా అనాది ఆచారముగా వచ్చుచున్న పెద్ద జియ్యంగారు మఠం వగైరా 16 స్థలములలో శ్రీ స్వామివార్లు వేంచేసి ఆరగింపు హారతి బహూమానం వినియోగములు జరుగును. తిరువీథుల ఉత్సవము జరుగును. చతుర్వీథ్యుత్సవములో మధ్యమధ్యన వీథులలో యేర్పరచిన ఉట్లు కూడా భక్తజనమునకు ఆ యాత్రికజనమునకు ఆనందము కలుగునట్లు కొట్టుచు ఉత్సవమును జరిపెదరు.

అనంతపద్మనాభ చతుర్దశీ ఉత్సవము

భక్తజనకల్పమహీరుహమై ప్రణతార్తిహరుడై వేదాద్రియని పేరు కాంచిన తిరుమలయందు అర్చావతారమున వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి సన్నిధానము ప్రతి సంవత్సరము భాద్రపదశుద్ధ చతుర్దశీదినమున శ్రీవారి చక్రత్తాళ్వారు వారికి ఉత్సవము జరుగును.

ఈ దినమునందు శ్రీస్వామివారికి ప్రాత:కాలారాధనము పూర్తి అయిన పిమ్మట శ్రీచక్రత్తాళ్వారు తిరుచ్చిలో అధివసించి మహాప్రదక్షిణముగా తిరువీథుల ఉత్సవములో వేంచేయుచు శ్రీవరాహస్వామివారి దేవస్థానమునకు ముందు గల మండపమునందు వేంచేయుదురు.

అచ్చట వారికి అభిషేకము అయి పుష్కరిణలో స్నానము జరుగును. పిమ్మట వారికి పుష్పాద్యలంకారము ఆరాధనము దోశెపడినిదనము జరిగి హారతి అగును. తరువాత ఏకాంగులకు మర్యాద జరిగి క్రమముగా ఉత్సవములో శ్రీస్వామివారి సన్నిదాన మునకు వేంచేయుదురు. అనంతరము అనంతపద్మనాభ వ్రతమునకు సంబంధించిన పట్టుతోరములను శ్రీస్వామి వారికి సమర్పణము చేయుదురు. అనంతరము అర్చకులు, ఏకాంగులు, ఉద్యోగస్థులు వగైరాలు ఆపట్టు తోరములను ధరించెదరు.

సంచలన వార్తాపత్రిక
లీడర్ అనకాపల్లి
విశాఖపట్నం గురువారం 8-3-2018

చంద్రన్న బీమా పంపిణీ



గోపాలపట్నం, న్యూస్‌లీడర్: ఇటీవల ఎల్జీపాలీమర్స్ బేకు తోటలో అగ్ని ప్రమాదంలో మృతిచెందిన నూనెల కుమార్ రాజు కుటుంబానికి చంద్రన్న బీమా నగదును టీడీపీ 66వ వార్డు అధ్యక్షుడు బొడ్డేటి విజయ్‌కుమార్, నగర దేశం కార్యదర్శి దాడి వెంకటరమేష్, దేశం నాయకులు కంపర రాజ్యలక్ష్మి, చింతాడా పద్మ, బల్ల రమణ, శ్రీను, బీమా మిత్ర రాధ, దాడి సురేష్ పాల్గొన్నారు.

రైతు సంక్షేమమే విశాఖ డెయిరీ ధ్యేయం

విశాఖ డెయిరీ డైరెక్టర్ రమాకుమారి



రుణాలు పంపిణీ చేస్తున్న ఛైర్‌పర్సన్ రమాకుమారి

ఎలమంచిలి, న్యూస్‌లీడర్: పాడి రైతుల సంక్షేమమే ధ్యేయంగా విశాఖ డెయిరీ కృషి చేస్తుందని డెయిరీ డైరెక్టర్ పిల్లా రమాకుమారి అన్నారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలో సోమలింగపాలెం పాల సొసైటీలో పాడి రైతులకు ఎనిమిదిన్నర లక్షలు వడ్డీలేని రుణాలను విశాఖ డెయిరీ ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా రమాకుమారి డెయిరీ ప్రారంభం నుంచి పాడి రైతుల సంక్షేమం కోసం విశాఖ డెయిరీ అనేక పథకాలను ఏర్పాటు చేసిందని నేడు అతివృష్టి, అనావృష్టి కారణంగా రైతు పండిస్తున్న పంటలు పెట్టుబడికి సరిపడే ఆదాయం కూడా రాలేదని, ప్రత్యామ్నాయంగా పాడిపై ఆధారపడడం వలన ఈనాడు రైతు వ్యవసాయంలో నిలువగలిగాడని అన్నారు. దీనికి తోడు పాడి రైతులకు వడ్డీలేని రుణాలు, సబ్సిడీపై పశువులు దాణా, విద్యార్థులు చదువుకోవడానికి రాయితీలు, స్కాలర్‌షిప్‌లు, వైద్య సదుపాయంతో పాటు అనేక పథకాలు ఏర్పాటు చేసి విశాఖ డెయిరీ పాడి రైతులను ఆదుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎలమంచిలి డివిజన్ మేనేజర్ జి.రాము, పాల సొసైటీ అధ్యక్షులు పాలమరశెట్టి పైడియ్యనాయుడు, కౌన్సిలర్లు యల్లపు గోపీ, పందూరి శ్రీనివాసరావు, సోమేశ్వరశర్మ, విశ్వనాథం, పాడి రైతులు పాల్గొన్నారు.

బాల కార్మిక రహిత గ్రామాలుగా తయారు చేయడమే

స్రవంతి స్వచ్ఛంద సంస్థ లక్ష్యం



మాట్లాడుతున్న స్వామినాయుడు

అనకాపల్లి టౌన్, న్యూస్‌లీడర్: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల హక్కుల అవగాహన సదస్సులను స్రవంతి స్వచ్ఛ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని జిల్లా ప్రాజెక్టు కోఆర్డినేటర్ స్వామి నాయుడు అన్నారు. బుధవారం ఉదయం నర్సింగరావుపేటలో గల ఏపీటీఎఫ్ భవన్‌లో గల ఏర్పాటైన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్రవంతి స్వచ్ఛంద సంస్థ ఐదు జిల్లాల్లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయడంతో పాటు ఎవరైతే నిరుపేదలై ఉండి భవిష్యత్తు బాల కార్మికులుగా (6 నుంచి 14సంవత్సరాలు) మారడానికి అవకాశం ఉన్న బాలలను గుర్తించి వారిని నిరంతరం బడికి వెళ్లే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుందన్నారు. దీనిలో భాగంగా విశాఖజిల్లాలో 160 గ్రామాలలో పనిచేస్తున్నామన్నారు. గ్రామస్థాయిలో బాలల సంఘాలు, మరియు గ్రామ స్థాయి నిఘా సంఘాలను ఏర్పాటు చేయడం, ప్రతీ గ్రామంలో పంచాయతీ సర్పంచ్, గ్రామ పెద్దలతో కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు స్రవంతి స్వచ్ఛంద సంస్థ ద్వారా కుటుంబానికి ఆరువేల రూపాయలు ఉచితంగా ఆర్థిక సహాయాన్ని అందజేశామన్నారు. ఈ ఆర్థిక సహాయం 1,090మందికి 50లక్షల 57వేల రూపాయలను ఇప్పటి వరకు అందించడం జరిగిందన్నారు. 1,090మందిలో వెయ్యి మంది మహిళలు, 90 పురుషులు ఈ ఆర్థిక సహాయం పొందినవారిలో ఉన్నారన్నారు. ఈ సహాయాన్ని ఉచితంగా అందజేయడం జరిగిందన్నారు. జిల్లాలో స్రవంతి స్వచ్ఛంద సంస్థ ద్వారా 160 గ్రామాలలో కార్యక్రమాలను విస్తరించి నిర్వహించడం జరుగుతుందని, ఈ గ్రామాలలో బాల సంఘాలను కూడా ఏర్పాటు చేసి గ్రామ రక్షణ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ 160 గ్రామాలలో బాలల హక్కులపై పెద్దఎత్తున అవగాహన సదస్సులను నిర్వహించేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేశామన్నారు. 160 గ్రామాలలో 80 గ్రామాలలో బాల కార్మిక రహిత గ్రామాలుగా తయారు చేయాలన్నదే స్రవంతి స్వచ్ఛంద సంస్థ ప్రధాన లక్ష్యమని స్వామినాయుడు అన్నారు. ముందుగా బాల కార్మికులు నిర్మూలనకు సంబంధించి పవర్ ప్రెజెంటేషన్‌ను రూపొందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జీవనోపాధి సమన్వయకర్త డి.నాగేశ్వరరావు, పిల్లల రక్షణ మరియు విద్యా కోఆర్డినేటర్ ఎం.శ్రీనివాసరావు, మండల కోఆర్డినేటర్ కె.తాతారావు, సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఉగాది ప్రతీ గ్రామంలో జరుపుకోవాలి



మాట్లాడుతున్న రేజేటి నర్సింహాచార్యులు

అనకాపల్లి, న్యూస్‌లీడర్: భారతీయ సంస్కృతి ప్రకారం ఈ ఏడాది విళంబినామ తెలుగు సంవత్సరాది ఉగాదిని ఈ నెల 18న హిందూ సంస్కృతి ప్రకారం ప్రజలంతా నూతన సంవత్సరంగా జరుపుకోవాలని సమరసత సేవా ఫౌండేషన్ ఉత్తరాంధ్ర ధర్మ ప్రచారక్ రేజేటి నర్సింహాచార్యులు అన్నారు. బుధవారం పట్టణంలోని దేమ్మునిగుమ్మం రామాలయంలో అనకాపల్లి డివిజన్‌కు సంబంధించి పది మండలాలకు చెందిన సలహా సమితి కన్వీనర్, కోకన్వనర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెలలో వచ్చే ఉగాది, శ్రీరామనవమి కార్యక్రమాలను గ్రామాలలో దేవాలయాల కేంద్రంగా నిర్వహించాలని, ఉగాది రోజున దేవాలయాల్లో ఉగాది పచ్చడి ప్రజలకు పంచి పంచాంగ శ్రవణం చేయించాలని అన్నారు. నవమి రోజున ప్రతీ దేవాలయంలో సీతారాములవారి కళ్యాణం ఘనంగా నిర్వహించి గ్రామంలో ఊరేగింపు చేయాలన్నారు. ఈ నెలలో నిర్వహించే ధార్మిక శిక్షణా కార్యక్రమాలలో ప్రతీ గ్రామం నుంచి సలహా సమితులు హాజరయ్యేటట్లు మండల కమిటీలు శ్రద్ధ వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి మండల కన్వీనర్ శ్రీరామదాసు గోవింద్, కోకన్వీనర్ దొడ్డి వెంకటరావు, జిల్లా కమిటీ సభ్యులు గంగుపాం నాగేశ్వరరావు, కోరుకొండ సాంబశివరావు, పది మండలాల కమిటీ కన్వీనర్లు, కోకన్వీనర్లు, సమరసత సేవా ఫౌండేషన్ విశాఖ డివిజన్ ధర్మ ప్రచారక్ ఎల్ఎస్ఎన్ మూర్తి, అనకాపల్లి డివిజన్ ప్రచారక్ ఆదారి గంగాధర్, కార్యదర్శి చుక్కా లోవ ఫణికుమార్, మండల ధర్మ ప్రచారక్ గంగుపాం తాతారావు పాల్గొన్నారు.

విస్తృతమైన వ్యవస్థ తపాలాశాఖి సొంతం

అనకాపల్లి, న్యూస్‌లీడర్: దేశంలో తపాలాశాఖకున్నంత విస్తృతమైన వ్యవస్థ ఏ శాఖకూ లేదని అనేక రకాల సేవలతో, ప్రజలతో మమేకమైనదని అనకాపల్లి పోస్టల్ డివిజన్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ వి.సత్యనారాయణ అన్నారు. స్థానిక ప్రధాన తపాలా కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం భాష్యం నుంచి వచ్చిన 140 మంది విద్యార్థిని, విద్యార్థులకు తపాలశాఖ గురించి అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ఉత్తరాలు, రిజిష్టర్‌పోస్ట్, స్పీడ్‌పోస్ట్, మనీయార్డర్లు సేవలతో పాటు తపాలా జీవిత భీమా, పొదుపు ఖాతాలు ప్రజలు ఉపయోగించుకుంటున్నారని అన్నారు. 200 రూపాయలు చెల్లించి తపాలా బిళ్లల సేకరణ ఖాతాను ప్రారంభించిన విద్యార్థులకు వివిధ రకాల కొత్తకొత్త స్టాంపులను అందిస్తుందని అన్నారు. ఈ తపాలా బిళ్లల సేకరణ ఖాతాను కలిగియున్న విద్యార్థులు రాబోయే సంవత్సరంలో దీనదయాళ్ స్పర్శ యోజన స్కాలర్‌షిప్ పథకానికి అర్హులని అన్నారు. వివిధ రంగాలలో ప్రముఖులతో తపాలా బిళ్లలు చేయించుకోవచ్చని వ్యాపార కార్యనిర్వాహకులు గట్టి బ్రహ్మాజీ అన్నారు. ఈ మైస్టాంప్‌ను వివిధ సందర్భాలలో బహుమతులుగా ఉపయోగించుకోవచ్చని అన్నారు. అనంతరం విద్యార్థులకు పోస్టుకార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పోస్టల్ ఇన్‌స్పెక్టర్ బి.మురళీ, కె.భాగ్యలక్ష్మి, జి.లక్ష్మి, పి.అర్చన, బి.సత్యనారాయణ, భాష్యం స్కూలు ప్రిన్సిపాల్ కె.శేషగిరిరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

అలరించిన వైజ్ఞానిక ప్రదర్శన



ఎన్ఏడి, న్యూస్‌లీడర్: స్థానిక జీవీఎంసీ 67 వార్డు ఎన్ఏడీ జంక్షన్ భాష్యం పాఠశాలలో సైన్స్ ఆర్ట్, క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ వైజ్ఞానిక ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ కె.మణికంఠ, లిటిల్ చాంప్స్ హెచ్ఎం షాలిని యాజమాన్యం ఆధ్వర్యంలో జరిగిన ముందుగా కార్యక్రమన్ని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థిని, విద్యార్థులు తయారు చేసిన పలు నమూనాలను ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రదర్శించారు. ముఖ్యంగా ఈ నమూనాల్లో సేవ్‌ద గర్ల్స్, వైల్డ్, నదుల సంరక్షణ, మొబైల్ ఫోన్స్ వాడకంపై మానవులపై ఏర్పడుతున్న రేడియేషన్ ప్రభావం, వాటిపై తీసుకోవాలిసిన జాగ్రత్తలు స్మార్టుసిటీ, స్వచ్ఛభారత్, యోగ నమూనా, తదితర అంశాలపై నమూనాలు తయారు చేసి వాటి గురించి వచ్చిన వారికి అంశాలపై వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ నీరజ్ కుమార్ సంపతి మాట్లాడుతూ బాలబాలికల్లో ఉన్న నైపుణ్యతను ఎప్పటికప్పుడు వెలికి తీసి వాటిని ఒక వేదికపై పెట్టడం చాలా ఆనందదాయకమన్నారు. సాంకేతిక అభివృద్ధిలో అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తున్న సహజ వనరులకు నష్టం ఆ రీతిలో సంభవిస్తుందని వనరుల సంరక్షణకు నడుం బిగించుకుంటే భవిష్యత్తు ఆరోగ్య గోచరమే అవుతుందని పేర్కొన్నారు. విజ్ఞాన శాస్త్రమే ఎందుకు పరిష్కారం చూపగలదని పేర్కొన్నారు. చిన్నారుల ఆలోచనా శైలి ప్రధానంగా ఈ దిశగానే సాగిందని అభివృద్ధితో పాటు సహజవనరుల సంరక్షణ పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారిస్తూ తమ నమూనాలను రూపొందించారని ఖర్చుతో బహుళ ప్రయోజనకార్యాన్ని యంత్రాలను తయారు చేసి మోడల్స్ పొందుపరిచారని, స్వచ్ఛభారత్ సాకారానికి మరిన్ని మార్గాలను సూచించారని పేర్కొన్నారు. ప్రాంతీయ వైజ్ఞానిక ప్రదర్శనల్లో జయకేతనాన్ని ఎగరవేసిన రాష్ట్ర స్థాయిలోనూ ఇన్‌స్పైర్ చేస్తున్నారని వారి ఆలోచనా స్రవంతికి ఆకృతులని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు విద్యార్థిని, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన



ఎన్ఏడీ, న్యూస్‌లీడర్: స్థానిక జీవీఎంసీ 43 వార్డు గణేష్ నగర్ ఐటిఐ జంక్షన్ లో సిసిరోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్ర మం బుధవారం జరిగింది. జీవీఎంసీ నిధులతో రోడ్డు నిర్మాణంకు రూ. 9 లక్షలతో ఈ నిర్మాణాలను త్వరితి గతిన పూర్తి చేస్తామని డీఈ ఏడుకొండలు సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ మణికుమార్, వార్డు టీడీపీ అధ్యక్షుడు పెంటకోట త్రినాధరావు, పెంట కోట అజయబాబు, కార్తీక్ (కుట్టా)ఎస్ అప్పారావు, ఎస్ రాజు, పివి రమణ, మహిళలు సిబ్బంది పాల్గొన్నారు.

67 వార్డులో.. స్థానిక జీవీఎంసీ 67 వార్డు కనక మహాలక్ష్మి నగర్‌లో సీసీరోడ్, డ్రైనేజీ రూ. 9 లక్షలతో బుధవారం శంకుస్థాపన జరిగింది. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో జీఎంసీ సిబ్బంది, కాలనీ వాసులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు జగన్మోహనరావు, పిల్లా రాంప్రసాద్, మురళి, స్థానికులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

43 వార్డులో.. స్థానిక జీవీఎంసీ 43 వార్డు పైడిమాంబ కాలనీ ఎఫ్‌సిఐ రిటైర్నింగ్ వాల్ నిర్మాణ పనులకు వేయి మణికుమార్ బుధవారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. జీవీఎంసీ నిధులు రూ 7 లక్షల రూపాయలతో నిర్మాణం పనులను చేపడుతున్నామని ఏఈ మణికుమార్ తెలిపారు. త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేస్తామని సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు టిడిపి అధ్యక్షుడు శరగడం రాజశేఖర్, వార్డు ప్రధాన కార్యదర్శి కాండ్రేగుల వెంకటేశ్వరరావు, మళ్ల శంకరరావు, రంజిత్, జన్మభూమి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

విద్యా హక్కు చట్టంను నిరు పేద దళిత పిల్లలకు అందించాలి

అనకాపల్లి టౌన్, న్యూస్‌లీడర్: గత కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా హక్కు చట్టాన్ని ప్రవేశపెట్టిందని, ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశంతో ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలల్లో దళిత నిరుపేదలకు అందించాలని నిర్దేశం ఉన్నప్పటికీ దళితులకు న్యాయం జరగడంలేదని ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షుడు కట్టమూరి మంగరాజు అన్నారు. ఈ చట్టం ముఖ్యోద్దేశం ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలల్లో 25శాతం సీట్లు దళిత పేద విద్యార్థులకు అందించాలని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దళిత పిల్లలు ఉన్నత విద్యకు దూరంగా ఉన్నారన్నారు. బుధవారం జరిగిన ఎమ్మార్పీఎస్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ చట్టాన్ని ప్రతీ కార్పొరేట్, ప్రైవేట్ ఎయిడెడ్ స్కూళ్లలో నిరుపేద దళితులకు 25శాతం సీట్లు 2018-19 విద్యా సంవత్సరానికి ఉచితంగా ఇవ్వాలని మంగరాజు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కమల్, రవిబాబు, ఈశ్వరరావు, కనకరాజు, అప్పారావు, కొండలరావు, శ్రీను పాల్గొన్నారు.

యోగా టీచర్ హత్య కేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్



ఎన్ఏడి, న్యూస్‌లీడర్: నగరంలో సంచలనం సృష్టించిన యోగా టీచర్ పొలమరశెట్టి శ్రీనివాస్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన కిలపర్తి వెంకట రమణను ఎయిర్ పోర్ట్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. ఈ మేరకు ఎయిర్‌పోర్టు సీఐ మల్ల శేషు మాట్లాడారు. ఇటీవల జరిగిన యోగా టీచర్ హత్య కేసులో ప్రధాన నిందితుడైనా కిలపర్తి వెంకటరమణను బుధవారం మీడియా ముందు ప్రవేశపెట్టి విలేకరుల సమావేశం నిర్వహించారు. చికిత్స పొందుతున్న కిలపర్తి వెంకట రమణ ప్రస్తుతం ఆస్పత్రిలో పూర్తి స్థాయిలో కోలుకున్నారన్నారు. మరో ప్రక్క యోగా టీచర్ పొలమర శెట్టి శ్రీనివాస్ హత్య కేసు కీలకంగా వ్యవహరించిన కిలపర్తి వెంకట రమణ కుమారుడు ప్రస్తుతం వియాత్నంలో ఉండటంతో అయనపై ఛార్జ్‌షీట్ నమోదు చేసి రెడ్‌క్రాస్ నోటీసు దాఖలు చేసి స్వదేశానికి తెప్పించే పనిలో ఉన్నామన్నారు. ఈ సమావేశంలో ఎస్సైలు ఎస్ నరసింగరాజు, సురేష్, నాగేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపేవారిపై చర్యలు



రికార్డులు తనిఖీ చేస్తున్న ఎస్ఐ లక్ష్మణరావు

అనకాపల్లి టౌన్, న్యూస్‌లీడర్: నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ ఎస్ఐ లక్ష్మణరావు అన్నారు. బుధవారం ఉదయం పట్టణంలో గల ప్రధాన కూడలిలో నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్నవారిపై జరిమానాలను విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడవరాదని ఆయన అన్నారు. ఆటో డ్రైవర్లు ముందు సీట్లలో ప్రయాణికులను కూర్చోబెట్టరాదని, పరిమితికి మించి ప్రయాణికులను కూర్చోబెడితే జరిమానా విధిస్తామన్నారు. మద్యం సేవించి ఆటోలను నడిపేవారిపై కఠిన చర్యలను తీసుకుంటామని ఎస్ఐ లక్ష్మణరావు అన్నారు.

9న జాబ్ మేళా



ఎన్ఏడి, న్యూస్‌లీడర్: జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 9వ తేదిన జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి (క్లరికల్) ఈ వెంకటరత్నం తెలిపారు. జాబ్ మేళాలో నగరంలో మూడు సంస్థల్లో వివిధ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తామని ప్రకటించారు. నగరంలో వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో షోరూం ఎగ్జిక్యూటివ్ ఉద్యోగానికి ఇంటర్ విద్యార్హత కలిగి ఉండాలన్నారు. జీతం నెలకు రూ 13500, ఇన్సెంటివ్ ఇవ్వబడతాయి న్నారు. సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగానికి ఇంటర్లో ఉత్తీర్ణత ఉండాలన్నారు. జీతం నెలకు రూ 20 వేలతో పాటు ఇన్సెంటివ్ చెల్లిస్తారని పేర్కొన్నారు. డ్రైవర్స్ ఉద్యోగానికి డ్రైవింగ్‌లో అనుభవం ఉండాలని జీతం నెలకు రూ. 10 వేలుగా ఉంటుందన్నారు. అలాగే హోటల్ దసపల్లాలో హోస్టేస్ కెప్టెన్స్ ఉద్యోగాలకు హోటల్ మేనేజ్‌మెంట్లో డిగ్రీ లేదా డిప్లమా విద్యార్హత ఉండాలన్నారు. జీతం నెలకు 10వేల నుంచి 12 వేల వరకూ చెల్లిస్తారన్నారు. స్టీవార్డ్స్ ఉద్యోగానికి హాస్పిటాలిటీ కోర్సు పూర్తి చేసి ఉండాలని జీతం నెలకు రూ 8 వేలు ఉంటుందన్నారు. ఏసీ ఆపరేటర్ ఉద్యోగానికి ఐటీలో ఐదేళ్ల అనుభవం ఉండాలని జీతం నెలకి 10వేలు ఇవ్వబడుతున్నదని వివరించారు. హాస్పిటాలిటీ ట్రైనీ ఉద్యోగానికి పదో తరగతి పాస్ లేదా ఫెల్ అభ్యర్థులు అర్హులని జీతం నెలకు రూ. 7 వేలుగా వుంటుందన్నారు. విశాఖలోని అజయ్ సెక్యూరిటీ సంస్థలో సెక్యూరిటీ గార్డ్స్ ఉద్యోగాలకు పదో తరగతి పాస్ లేదా ఫెయిల్ అభ్యర్థులు అర్హులని జీతం నెలకి రూ 7271, ఉచిత వసతి పొందవచ్చని తెలిపారు. పై అన్ని ఉద్యోగాలకు పురుష, స్త్రీ అభ్యర్థులు అర్హులని వయస్సు 18 నుండి 35 ఏళ్ల మధ్య ఉండాలన్నారు. ఆసక్తిగల అభ్యర్థులంతా శుక్రవారం ఉదయం 10 గంటలకు పాత ఐటిఐ జంక్షన్ ప్రాంతంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ధ్రువపత్రాలు బయోడేటా ఆధార్ కార్డుతో హాజరు కావాలని జిల్లా ఉపాధి అధికారి తెలిపారు.

సీసీ రోడ్లకు శంకుస్థాపన



గోపాలపట్నం, న్యూస్‌లీడర్: విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో 66వ వార్డు అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. ఇక్కడున్న తెలుగుదేశం నాయకులు పోటీ పడీ మరీ వార్డులో ఉన్న ప్రధా సమస్యలతోపాటు చిన్న సమస్యలను కూడా వదలకుండా ఎమ్మెల్యే పెతకంశెట్టి దృష్టికి తెచ్చి నిధులు విడుదలయ్యేలా నిత్యం ఎమ్మెల్యేలు కలుస్తు సాధిస్తుండటంతో పనులు పూర్తవుతున్నాయి. అభివృద్ధి పనులకు బొడ్డేటి విజయ్‌కుమార్, నగర కార్యదర్శి దాడి వెంకటరమేష్, అయితంశెట్టి గోపి, పెతకంశెట్టి శ్యామ్‌సుదాకర్, నందవరపు సోములు శంకుస్థాపనలు చేస్తున్నారు.

వ్యవసాయ, వాటి అనుబంధ రంగాలను అభివృద్ధి చేయాలి

చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ రామశాస్త్రి



మండలాల గణాంక వివరాలను తెలియజేస్తున్న జయప్రకాష్

అనకాపల్లి టౌన్, న్యూస్‌లీడర్: రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధిలో విశాఖజిల్లా మూడవ స్థానంలో ఉందని చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ రామశాస్త్రి అన్నారు. బుధవారం ఉదయం ఆర్డీవో కార్యాలయం వద్ద డివిజన్ పరిధిలో 12 మంది సహాయక గణాంక అధికారుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పంటల విస్తీర్ణాన్ని మరింత పెంచవలసిన అవసరం ఉందని, మూడవ స్థానం నుంచి మన జిల్లాను ప్రథమ స్థానంలోకి తీసుకెళ్లాలని ఆయన కోరారు. వర్షపాతం ఏవిధంగా ఉంది పంటల దిగుబడి ఏవిధంగా ఉంది అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ డివిజన్ పరిధిలో గల వ్యవసాయ భూముల్లో ఏఏ పంటలు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి అనే విషయమై సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ అనుబంధ రంగాలను జిల్లాలో మరింత అభివృద్ధి చేసేందుకు ఉప గణాంక అధికారులంతా కృషి చేయాలని రామశాస్త్రి అన్నారు. ఈ సమావేశంలో సహాయ సంచాలకులు కామేశ్వరరావు, ఉప గణాంక అధికారి కె.జయప్రకాష్, 12 మండలాలకు చెందిన గణాంక అధికారులు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ రామశాస్త్రి



108వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కాకరలోవ గ్రామంలో ఎన్ఎఫ్ఐడబ్ల్యు జి జయ పతాకా విష్కరణ ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళా హక్కులు సాధికారతను పాలకులు కాలరాస్తున్నారు. మహిళలపై దాడులు పెరిగిపోతున్నా యన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ నగర ఉపాధ్యక్షులు జి జయ, కాకరలోవ గ్రామ నాయకులు బి చిన్నమ్మలు, డి తులసి, ఎస్ లక్ష్మి, పి జయ, అన్నపూర్ణ, జ్యోతి, అరుణ పాల్గొన్నారు.

-మల్కాపురం, న్యూస్‌లీడర్

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి


ఇద్దరికి తీవ్ర గాయాలు

మునగపాక, న్యూస్‌లీడర్: మండలంలోని వాడ్రాపల్లి గ్రామ సమీపంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. వాడ్రాపల్లి గ్రామం నుంచి మంగళవారం అర్థరాత్రి ఒంటిగంటల సమయంలో లక్కరాజ దేముళ్లు(33)తో పాటు మరో ఇద్దరు ఒకే బైక్‌పై వాడ్రాపల్లి నుంచి మునగపాక వైపు వస్తున్నారు. అయితే వాడ్రాపల్లి సమీపంలోగల వంతెనవద్ద ఎదురుగా వస్తున్న ఆటో ఢీ కొనడంతో ప్రమాదం సంభవించింది. దీంతో లక్కరాజు దేముళ్లు తీవ్రంగా గాయపడ్డాడు. వెనుకు కూర్చున్న మరో ఇద్దరు గాయపడ్డారు. దీంతో వీరిని అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం దేముళ్లు చెందాడు. మిగిలిన ఇద్దరిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఈ మేరకు ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని మునగపాక ఎస్ఐ అల్లు స్వామినాయుడు తెలియజేశారు.



మృతి చెందిన దేముళ్లు

ఆళ్ల సుబ్బారావు కన్నుమూత



తుమ్మపాల, న్యూస్‌లీడర్: విజయ రామరాజుపేట విజయ గౌరి యువజన సంఘం అధ్యక్షులు, ప్రముఖ వ్యాపారవేత్త ఆళ్ల రామ చంద్రరావు తండ్రి గారైన ఆళ్ల సుబ్బారావు(కరెంట్)(92) బుధవారం ఉదయం కన్నుమూసారు. సుబ్బారావు గత కొంతకాలం అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం మృతిచెందారు. సుబ్బారావు మృతదేహాన్ని పలువురు సందర్శించి నివాళులు అర్పించారు. అలాగే కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు.

ఉచిత మెడికల్ క్యాంపు



తుమ్మపాల, న్యూస్‌లీడర్: స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో అనకాపల్లి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. దీనిలో భాగంగా వైద్యులు డీడీ నాయుడు, సి.అవినాష్ రోగులకు పరీక్షలు నిర్వహించారు. అనంతరం అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. అలాగే వివిధ రకాల టెస్టులను ఉచితంగా నిర్వహించారు. వాకర్స్ క్లబ్, ఉషాప్రైమ్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అధ్యక్షులు యల్లపు శివ, కార్యదర్శి దొడ్డి రమేష్, కోశాధికారి కుందల రామకృష్ణ, ఆసుపత్రి సిబ్బంది కె.కిషోర్‌కుమార్, జె.రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంచలన వార్తాపత్రిక
లీడర్
ఉత్తరాంధ్ర జోన్
విశాఖపట్నం
గురువారం 8-3-2018

11న అఖండ విష్ణు సహస్రనామ పారాయణ

అక్కయ్యపాలెం, న్యూస్‌లీడర్ : లోకకల్యాణార్థం ఈ నెల 11వ తేదీ ఆదివారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు అఖండ విష్ణు సహస్రనామ పారాయణ చేయనున్నట్టు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ఎంవీ.రాజశేఖర్ ఒకప్రకటనలో తెలిపారు. ఈ పారాయణ మాధవధార ఉడా కమ్యూనిటీ హాల్‌లో నక్షత్రమాల పేరిట 27సార్లు సామూహికంగా సుమారు 1000మంది భక్తులతో నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు.

యువత సమాజ సేవలో ముందుండాలి



సదస్సులో మాట్లాడుతున్న ఏయూ వీసీ ఆచార్య నాగేశ్వరరావు

విశాఖపట్నం, న్యూస్‌లీడర్ : యువత సమాజసేవలో ముందుండాలని ఏయూ వీసీ ఆచార్య నాగేశ్వరరావు అన్నారు.ఏయూ ఎన్ఎస్ఎస్ భవన్‌లో జరిగిన యూత్‌లీడర్లు, వాలంటీర్లకు, గరల్స్ అడ్వకసీ అలయన్స్ అన్న సదస్సులో ఆయన మాట్లాడుతూ బాల్యవివాహాలు, పిల్లల అక్రమ రవాణా, బాలకార్మికులు, బాలలపై లైంగిక వేధింపులు తదితర అంశాలపై ఆయన అవగాహన కల్పించారు. వివిధ కళాశాలల నుంచి వచ్చిన విద్యావాలంటీర్లలో కొందరిని ఎంపిక చేసి వారికి వారికి పత్రాలు అందజేసారు. ఈ కార్యక్రమంలో గ్రామ స్వరాజ్య సమితి కార్యనిర్వాహక కార్యదర్శి బి.రాము, ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త ఆచార్య ఆర్వీ.సంపత్‌కుమార్, యునిసెఫ్ ప్రతినిధి డాక్టర్ రమేష్‌బాబు, బాలవికాస్ ఫౌండేషన్ తరపున నవర ప్రకాశరావు, అబ్దుల్ రఫీల్ తదితరులు పాల్గొన్నారు.

పక్షం రోజుల్లో రుణాలు మంజూరు చేయాలి

జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్

విశాఖపట్నం, న్యూస్‌లీడర్ పలు ప్రభుత్వ పథకాలకింద యూనిట్లు మంజూరు చేసిన వారందరికీ రానున్న పక్షం రోజుల్లో రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌ప్రవీణ్ కుమార్ బ్యాంకర్లను ఆదేశించారు. పలు ప్రభుత్వ కార్పొరేషన్ల ద్వారా యూనిట్లు మంజూరు చేయబడిన వారంతంగా వెంటనే సంబంధిత బ్యాంకు బ్రాంచ్‌లను సంప్రదించాలని ఆయన కోరారు. సంబంధిత లబ్దిదారులు అందరినీ మోటివేట్ చేసి బ్యాంకులకు పంపే విధంగా జి.వి.ఎం.సి. పరిధిలో యు.సి.డి. పి.డి., గ్రామీణ ప్రాంతాల్లో మండల అభివృద్ధి అధికారులు బాధ్యత వహించాలని ఆయన ఆదేశించారు. కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక డీసీసీ. సమావేశం కలక్టరేట్ సమావేశ మందిరంలో జరిగింది. ఎస్.ఎల్.బి.సి. కన్వీనర్ కె.ఎస్.డి.శివ వర ప్రసాద్, ఎల్.డి.ఎం. జె.ఎల్.ఎన్.మూర్తి, నాబార్డు జిల్లా అభివృద్ధి మేనేజర్ శ్రీనివాసరావు తదితరులతో పాటు పలు బ్యాంకుల కంట్రోలర్లు, బ్రాంచ్ మేనేజర్లు, జిల్లా అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు బ్యాంకర్లు సహకరిస్తేనే విజయవంతం అవుతాయన్నారు. అధికారులు, బ్యాంకర్ల సమన్వయ లోపం వల్ల లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించలేకపోవడం జరుగుచున్నదన్నారు. పలు ప్రభుత్వ కార్పొరేషన్ల సంక్షేమ పథకాల యూనిట్లను మంజూరు చేసి, సంబంధిత రాయితీ సొమ్మును బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నప్పటికీ లబ్దిదారులకు బ్యాంకు రుణాలను మంజూరు చేయడంలో సరైన ప్రగతి కన్పించడంలేదన్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేవలం 56 శాతం లక్ష్యాలను సాధించడమే ఇందుకు నిదర్శనమన్నారు. రానున్న పక్షం రోజుల్లో లబ్దిదారులు అందరికీ రుణాలు మంజూరు చేయాలని, లేకుంటే లబ్దిదారులు రుణాలు పొందేందుకు విముఖత వ్యక్తంచేస్తున్నారని అన్‌విల్లింగ్ లెటర్‌ను తీసుకొని రాయితీ సొమ్మును సంబంధిత ప్రభుత్వ కార్పొరేషన్‌కు వెంటనే రిటర్న్ చేయాలని ఆదేశించారు. అదే విదంగా 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి లక్షగాలను ఈ నెలాఖరు లోపు సాదించాలని బ్యాంకర్లను ఆయన కోరారు. ముద్రా, స్టాండ్ అప్ ఇండియా పథకాల క్రింద అర్హులు అందరికీ రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను ఆయన కోరారు. జి.వి.ఎం.సి., మత్స్యశాఖ ఇప్పటికే ప్రతిపాదించిన జాబితాలోని వారందరికీ ముద్రా రుణాలు మంజూరుచేయాలి ఆదేశించారు. ఈ సమావేశంలోయూసీడీ. పీడీ. డి.శ్రీనివాసన్, ఏపీడీ. రామ్మోహన్ తదితరులతో పాటు పలు బ్యాంకుల కంట్రోలర్లు, బ్రాంచ్ మేనేజర్లు, జిల్లా అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.


సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ ప్రవీణ్‌కుమార్

దారి మళ్లుతున్న అంగన్‌వాడీ గుడ్లు


దుకాణంలోగుడ్లు పరిశీలిస్తున్న గొందు శీతారాం

విశాఖపట్నం, న్యూస్ లీడర్ : అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలకు అందాల్సిన గుడ్లు పిల్లలకు అందకుండా బహిరంగ మార్కెట్‌కు తరలిపోతున్నా యని చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం సభ్యులు ఆరోపించారు. ఎన్ఏడీ కొత్తరోడ్డు పరిసరాల్లో గల పలు దుకాణాలు, హోటళ్లలో సీఆర్‌పీఎఫ్ సభ్యులు తనిఖీలు చేపట్టి గుర్తించారు. ఈవిషయాన్ని సంబంధిత అధికారి దృష్టికి తీసుకెళ్లి చిన్నారులకు న్యాయం చేసేవరకు తమ పోరాటం కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో సీఆర్‌పీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గొందు శీతారాం ఆధ్వర్యంలో 42వ వార్డు మాజీకార్పొరేటర్ జియ్యాని శ్రీధర్, సీఆర్‌పీఎఫ్ సభ్యులు పాల్గొన్నారు.

విశ్వశాంతి కోసమే నగర సంకీర్తన


నగర సంకీర్తనలో పాల్గొన్న భక్తులు

విశాఖపట్నం, న్యూస్‌లీడర్ సాగర్‌నగర్ ఇస్కాన్ విశాఖ నగర శాఖ భక్తుల సారథ్యంలో విశ్వశాంతిని ఆకాంక్షిస్తూ అత్యంత వైభవంగా విశాఖ నగర పురవీధుల్లో హరేకృష్ణ మహామంత్ర సంకీర్తనతో నగర సంకీర్తన నిర్వహిం చ దం జరిగింది. ఈ నగర సంకీర్తనలో ఇస్కాన్ హరేకృష్ణ మహామంత్ర దీక్షను స్వీకరించిన యుఎస్ఏ, రష్యా, ఫ్రాన్స్, యూరోప్, ఆఫ్రికా తదితర దేశాలకు చెందిన బ్రహ్మచారులు హరేకృష్ణ మహామంత్రాన్ని ముక్తకంఠంతో గానం చేస్తూ విశాఖ నగర పురవీధుల్లో నృత్యం చేస్తూ హరేకృష్ణ మహా మంత్ర వైభవాన్ని చాటి చెప్పారు. ఈ నగర సంకీర్తన జగదాంబ జంక్షన్, తుమ్మిడి బ్రదర్స్ షాపింగ్ మాల్ వద్ద ప్రారంభమై దాబాగార్డెన్స్ మీదుగా పాత జైలు రోడ్డు ప్రభుత్వ మహిళా కళాశాల వద్ద ముగిసింది. నగరానికి చెందిన ఇస్కాన్ భక్తులు పలువురు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీహరే కృష్ణ మహా మంత్రాన్ని గానం చేస్తూ నగర సంకీర్తనలో పాల్గొన్నారు. హరేకృష్ణ మహామంత్ర సంకీర్తనతో పరిసర ప్రాంతం మారుమోగింది. వేడుకగా నిర్వహించిన నగర సంకీర్తన కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఇస్కాన్ పిఆర్‌ఓ ఎం.వి.రాజశేఖర్, స్వరూప్ ప్రభు, జ్యోతి, గౌరుప్రభు, ఇస్కాన్ జీవితకాల సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రత్యేక హోదా కోసం 9న మానవహారం

గాజువాక, న్యూస్‌లీడర్ : ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వేజోన్, విశాఖ ఉక్కు సొంత గనులు, అదనపు నిధులు కేటాయించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడిని పెంచుతూ యూనియన్ ఆఫ్ స్టీల్ ఎంప్లాయిస్, ఉక్కు నిర్వాసిత కాంట్రాక్ట్ లేబర్ యూనియన్లు ఈ నెల 9న సంయుక్తంగా మానవ హారం ద్వార నిరసన తెలియజేయనున్నట్టు యూఎస్ఈ ప్రెసిండెంట్ బి.కామేశ్వరావు, ప్రధాన కార్యదర్శి కె.పరందామయ్య, ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉక్కు ఉద్యోగులంతా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా వారు కోరారు

మన్యం వాసులకు అందుబాటులో వైద్య సేవలు


సీఎం వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న కలెక్టర్, ఐటీడీఏ పీఓ

సీతంపేట న్యూస్‌లీడర్ .ప్రభుత్వాసుపత్రుల్లో మన్యం వాసులకు వైద్య సేవలు అందుబాటులో ఉండేవిధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబునాయుడు అన్నారు. సీతంపేట సామాజిక ఆసుపత్రిలో రూ.20 లక్షలతో నూతనంగా ప్రభుత్వం మంజూరు చేసిన నవజాతి శిశు సంరక్షణ కేంద్రాన్ని అమరావతి నుండి సీఎం రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రారంభించారు .ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గిరిజనులకు వైద్య సేవలు సకాలంలో అందుబాటులో ఉండాలి అన్నారు .అధునాతన వైద్యసేవలను సద్వినియోగం చేసుకొని శిశు మరణాలను అరికట్టాలని అన్నారు .దశలవారీగా అన్ని ప్ర భుత్వ ఆసుపత్రులకు అత్యాధునిక సౌకర్యాలతో ఆధునికరిస్తామని అన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ధనంజయ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ అప్పుడే పుట్టిన శిశువు పచ్చ కామెర్లు ,తక్కువగా ఉండడం ,బలహీనంగా ఉండటం వంటి వాటిని ఈ ఆధునిక వైద్య సేవలతో తగ్గించవచ్చని అన్నారు .ప్రభుత్వం మంజూరు చేసిన వాటిలో సీతంపేట సామాజిక ఆసుపత్రిలో మొదటిసారిగా ప్రారంభించడం జరిగిందని అన్నారు .ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య సేవలకు అంద రూ విని యోగించుకోవాలని అదేవిధంగా వేసవికాలంలో తాగునీరుగిరిజన గ్రామాల లో సమస్యలు రాకుండా ప్రణాళికప్రకారంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు .మార్చి31 ఓడిఎఫ్ గాప్రకటించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవోశివ శంకర్ ,జిల్లా వైద్య శాఖ అధికారి సనపల తిరుపతిరావు ,డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ నరేష్ కుమార్,ఎన్నారై ఆస్పత్రుల సమన్వ యకర్త సుధాకర్ రెడ్డి ,ఎమ్మార్వో శ్రీనివాసరావు పలువురు అధికారులు పాల్గొన్నారు


విజ్ఞాన్ కళాశాలకు వర్సిటీ ఛాంపియన్ షిప్


విద్యార్థులకు మెమెంటో అందజేస్తున్న దృశ్యం

విశాఖపట్నం, న్యూస్‌లీడర్ : జేఎన్‌టీయూకే సెంట్రల్ జోన్ అంతర్ కళాశాలల అథ్లెటిక్స్ పోటీల్లో దువ్వాడ విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాల ఓవరాల్ ఛాంపియన్ షిప్ దక్కించుకుందని చైర్మన్ లావు రత్తయ్య తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాటాడుతూ కళాశాల విద్యార్థులు ఈ పోటీల్లో 15బంగారు , 4రజిత, 6కాంస్య పతకాలు సాధించారన్నారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ విద్యాసంస్థల సీఈఓ పవన్‌కృష్ణ, డీన్.మధుసూధనరావు, పీడీ ప్రశాంత్, వివిధ విభాగాధిపతులు వెంకట్రావు, రాజేష్, హనుమంతరావుతో పాటు పతకాలు సాధించిన విద్యార్థులు పాల్గొన్నారు.

కేంద్రం ప్రకటనపై సీపీఎం ఆగ్రహం

సీపీఎం నేత నర్సింగరావు



విశాఖపట్నం, న్యూస్‌లీడర్ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని హామీలు, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ 20 ఫిబ్రవరి 2014న రాజ్యసభ సాక్షిగా ఇచ్చిన హామీ లు, 2014 ఎన్నికల్లో బిజెపి ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా ఇస్తామని ప్రకటించి నేటికి నాలుగేళ్ళు కావొస్తున్నా నేటికి ఇవ్వకపోవడం అన్యాయం. విభజన చట్టంలో వున్న అన్ని హామీలు అమలుచేయాలి. విశాఖకు రైల్వేజోన్, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజలు ఎక్కువ నష్టపోతారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, 12 జాతీయ విద్యా సంస్థలు, రైల్వేజోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ విభన వల్ల ఏర్పడిన ఆర్థిక లోటు, పార్లమెంటు సాక్షిగా ప్రధాని మంత్రి ఇచ్చిన ప్రత్యేక హోదాతో సహా ఒక్కటంటే ఒక్క హామీ నెరవేర్చలేదు. ప్రత్యేకహోదా ఇచ్చిన రాష్ట్రాల్లో కంపెనీలు వచ్చి అభివృద్ధి అయ్యాయి. కాని నేడు కేంద్ర బిజెపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకిచ్చిన హామీలను అమలుచేయకుండా ద్రోహం చేసింది. చట్టపరంగా మనకు ఇచ్చిన హామీల అమలుకై నిర్దిష్ట కార్యచరణతో పోరాడాల్సిన సమయం ఇది. లేనిపక్షంలో ఏపీ శాశ్వతంగా నష్టపోతామని సీపీఎం నేతలు హెచ్చరించారు.

క్రమశిక్షణ విద్యతోనే లక్ష్యం సాధించగలరు

నరసన్నపేట,న్యూస్‌లీడర్-:విద్యార్థులు లక్ష్యాన్ని సాధించుటకు క్రమశిక్షణతో కూడిన విద్య అవసరమని డి.ఆర్.ఎస్ డిగ్రీ కళాశాల డైరెక్టర్ ధర్మాన కృష్ణదాస్ అన్నారు. స్థానిక డి.ఆర్.ఎస్ డిగ్రీ కళాశాలలో మూడువ సంవత్సరు విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతు విద్యా విధానంలో అనేక రకాలుగా మార్పులు వస్తున్నాయని అందుకు దానిక అనుసరించి విద్యను అభ్యసించవలసిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కరస్పాండంట్ ధర్మాన సత్యన్నారాయణ,అకడమిక్ ఆర్గనైజర్ పి.తేజేశ్వరరావు,ప్రిన్సిపాల్ కొల్లి. రామూర్తి,ఎన్.ఎస్.ఎస్ పివోలు శ్రీనివాసరావు,డి.వి.రమణమూర్తి అద్యాపకులు ఎస్ గోవిందరావు,తదితరలు పాల్గున్నారు.

ఢిల్లీలో కాంగ్రెస్ నేతల ధర్నా



ధర్నాలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు

విశాఖపట్నం, న్యూస్‌లీడర్ :రాష్ట్రానికి ప్రత్యేక హోదా క ల్పించాలని కోరుతూ పీసీసీ అధ్వర్యంలో ఢిల్లీలో ఢిల్లీ పార్లమెం ట్ స్ట్రీట్‌లో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అధ్యక్ష తన జరిగిన ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్షలో .గోపాలరెడ్డి, రా ష్ట్ర ఎన్ ఎస్‌యూఐ అధ్యక్షుడు భగత్, అఖిల భారత యువజన కాంగ్రెస్ ఎన్నికల అధికారి వేగి వెంకటేష్, రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి లక్క రాజు రామారావు తదితరులు పాల్గొన్నారు.

ఎట్టకేలకు ఉపాధి పనులు ప్రారంభం

కోటబొమ్మాళి, న్యూస్‌లీడర్ : మండలంలో జాతీయ ఉపాధిహామీ పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. గడిచిన రెండునెలలుగా వ్యక్తిగత మరుగుదొడ్ల లక్ష్యసాధనలో బిజిగా ఉన్న అధికారులు మార్చి మొదటివారంలో ఉపాధిపనులపై దృష్టిసారించారు. ఇప్పటి వరకు 38 పంచాయతీలకుగాను 29 పంచాయతీల్లో పనులు ప్రారంబించారు. మొత్తం 20111 జాబుకార్డులకు గాను రూ. 8.31కోట్లు విలువగల పనులు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారు.

ఆలయ నిర్మాణానికి స్థల పరిశీలన

సీతంపేట న్యూస్ లీడర్ .సీతంపేటలో తితిదేఆధ్వర్యంలో ఏడుకొండలస్వామి ఆలయం నిర్మాణానికిపీఓ శివశంకర్,టిటిడి అధికారులుకలిసి స్థలం పరిశీలించారు .ఇది తురాయిపువలస ఫారంఎదురుగా ఉన్న స్థలం ,పాత పనుకువలస దగ్గర ఉన్న స్థలం పరిశీలించారు .దేవాలయం నిర్మాణం కొరకు వాస్తు,సాధ్య,సాధ్య లనుపరి శీలించారు.ఈ కార్యక్రమంలో ఎం ఆర్ ఓశ్రీనివాసరావు ,టిటిడి అధికారులు పాల్గొన్నారు.

అరకులో పాత వస్త్రాలు పంపిణీ


గిరిజనులకు పాత వస్త్రాలు అందజేస్తున్న సంస్థ సభ్యులు

విశాఖపట్నం, న్యూస్‌లీడర్ : శ్రీస్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ అధ్వర్యంలో అరకు ప్రాంతంలోగల నిరాశ్రయు లు,పిల్లలకు పండ్లు,రొట్టెలు, స్టడీ మెటీయల్ అందజేసారు. అలగే చుట్టుపక్కల గ్రామాలలో గల పలువురు పేదలకు సంస్థ సేకరించిన పాత వస్త్రాలు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు సూరాడ అప్పారావు, చింతపల్లి పోతురాజు, డీఎస్.అగర్వాల్, శ్యామ్‌కుమార్, రవీంద్ర, భరత్, నూకరాజు, దూడ రాజు, పి.అప్పలకొండ, సత్తిబాబు, ఎల్లారావు, భానోజీరావు,ముత్యాలరావు, గోవిందు, డి.నూకరాజు తదతరులు పాల్గొన్నారు.

విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

విజయనగరం, న్యూస్‌లీడర్ : విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించి సమ్మెను విరమింప చేయాలని సిఐటియు విజయనగరం డివిజన్ కార్యదర్శి రెడ్డిశంకరరావు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ జంక్షన్‌లో విద్యుత్ కాంట్రాక్టు కార్మికులకు మద్దతుగా రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కొద్దిరోజులుగా విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు వారి సమస్యలను పరిష్కరించాలని పోరాటం చేస్తుంటే కనీసం ప్రభుత్వం ముందుకు రాకపోవడం దారుణమన్నారు. వారేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నారని అన్నారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. మరోవైపు రాష్ట్రప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లేందుకు సిఐటియు ఆధ్వర్యంలో విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు ప్రయత్నిస్తుంటే సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టివి రమణను గ ృహనిర్బంధం చేయడం, సాలూరులో ఎన్‌వై నాయుడు, పార్వతీపురంలో రెడ్డిశ్రీరామ్మూర్తి, బివి రమణ, గొర్లె వెంకటరమణను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం పట్టుదలకు పోకుండా సమస్యలు ప రిష్కరించాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోలో సిఐటియు నాయకులు బి.సూర్యనారాయణ, ఆర్ ఆనంద్, కిల్లంపల్లి రామారావు, బి.రమణ, మిమ్స్ ఉద్యోగుల సంఘం నాయకులు మధు, కార్మికులు పాల్గొన్నారు.

రోడ్ల పనులు వేగంగా పూర్తిచేయాలి


రోడ్డు పనులు పరిశీలిస్తున్న దృశ్యం

సీతంపేట న్యూస్‌లీటర్ .గిరిజన గ్రామాలలో చేపడుతున్న రోడ్లను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు .సీతంపేట మండలం మర్రిపాడు పంచాయతి పరిధిలో గలద్వారబంధం ,రాజాంగ గూడనుంచి గూడెంగి రోడ్లను కలెక్ట ర్ మంగళవారం పరిశీలించారు .ఏప్రిల్ నెల లో రోడ్లు పూర్తి చేసే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు .ఈయనతో పాటు పీఓశివశంకర్,ఈఈఅశోక్,డీఈసింహాచలం ,ఏఈ లు శ్రీ విద్య ,గౌరినాయుడు, పలువురు అధికారులు పాల్గొన్నారు .

కస్తూరిభా గాంధీ విద్యార్థులకు వైద్య పరీక్షలు


విద్యార్థులకు టీకాలు వేస్తున్న వైద్యులు

కోటబొమ్మాళి, న్యూస్‌లీడర్ : స్థానిక కస్తూరిగాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులకు రాగోలు జేమ్స్ ఆసుపత్రి వారి ఆద్వర్యంలో ఉచిత వైద్య శిభిరం నిర్వాహించారు. ఈ శిభిరంలో జేమ్స్ ఆసుపత్రి డాక్టర్లు కోటేశ్వరరావు, డాక్టర్ హేమలత, డాక్టర్ శిరీష అద్వర్యంలో 241 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా వైద్య పరీక్షలు జరిపి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జేమ్స్ మేనేజర్ చిన్నారావు, కస్తూరి గాంధీ ప్రత్యేకాధికారి ఎన్.సత్యవతి,ఏఎన్ఎం ఎన్.నారాయణమ్మ పాల్గొన్నారు.

10 పరీక్షలకు విద్యార్థులు సిద్ధం



నరసన్నపేట,న్యూస్‌లీడర్ 10వ తరగతి పరీక్షలకు తమ పాఠశాల విద్యార్థులు సిద్ధంగా ఉన్నారని వారికి ఎటువంటి భయందోలన చెందడంలేదని జిల్లా పరిషత్ (బోర్డు)ఉన్నత పాఠశాల హెచ్ఎం ఎస్.నిర్మాల దేవి అన్నారు.స్థానిక పాఠశాలలో ఆమె మాట్లాడుతు గతం సంవత్సరంలో 95 శాతం ఉత్తీర్ణత సాదించగలిగామని అందులో ముగ్గరు విద్యార్థులు త్రిపుల్ ఐటికి ఎంపికయ్యారాని నిర్మాలదేవి తెలిపారు.గత నాలుగు ఐదు సంవత్సరాలు నుండి మంచి ఫలితాలు సాదించగలుగుతునట్లు చెప్పారు దీనిక కారణం ప్రవేటు పాఠశాలల గొప్పతనం కన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు గొప్పతనం చాటెందుకు వారికి దీటుగా ఉపాద్యాయులు కూడ మంచి బోధన అందింస్తున్నారని ఆమె అన్నారు.

రైల్వే రిక్రూట్ మెంట్ పరీక్షకు ఉచిత శిక్షణ

విజయనగరం, న్యూస్‌లీడర్ : బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు గురజాడ అప్పారావు ఏపీబీసీ స్టడీ సర్కిల్‌లో రైల్వేరిక్రూట్ మెంట్ బోర్డు పరీక్షకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆశక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసిన దరఖాస్తుతో పాటు విద్యార్హతలు, కులము, ఆదాయ ద్రువీకరణ పత్రాల పాస్‌పోర్టు ఫోటో జత చేసి ఈ నెల17వ తేదీలోగా మహరాజ సంస్కృతి కళాశాల, ఆనంద గజపతి ఆడిటోయం ఎదురుగా వున్న గురజాడ అప్పారావు ఏపీ బీసీ స్టడీ సర్కిల్‌కు అందజేయాలని కోరారు. మరిన్ని వివరాల కోసం 08922 231795, 8985 492802, 9010815683 నెంబర్లకు సంప్రదించాల్సిందిగా కోరారు.


పశువులకు వ్యాధి నిరోదక టీకాలు వేస్తున్న దృశ్యం

పశువుల్లో గాలి కుంటు వ్యాధి నివారణకు టీకాలు

కోటబొమ్మాళి, న్యూస్‌లీడర్ : పశువుల్లో ప్రబలుతున్న గాలి కుంటువ్యాధి నివారణలకు ముందస్తు జాగ్రత్తగా వ్యాది నివారణ టీకాలు వేయించాలని పశుసంవర్ధకశాఖ టెక్కలి ఏడీ డాక్టర్ మంచు కరుణాకర్ అన్నారు. మండలంలో గల హరిశ్చంద్రపురం పంచాయతీ పరిధిలో చిన్న హరిశ్చంద్రపురం గ్రామంలో పశువులకు వ్యాధి నిరోదక టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యేటా పశువులు సంబందించి వేల కోట్లు ఖర్చు చేస్తుందని దీనిని ప్రతి రైతు తెలుసుకొని వినియోగించుకోవాలన్నారు. పశువులకు ఏదైన జబ్బు చేసినప్పుడు అందుబాటులో ఉన్న డాక్టర్‌వద్దకు వెళ్ళి వ్యాధిలక్షణాలు చెప్పి మందులు తెచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మోనిటింగ్ అధికారి మోహినికుమారి, నిమ్మాడ పశు వైద్యదికారి డాక్టర్ ఎం. రాంకుమార్, గోపాలమిత్ర సభ్యుడు ధర్మారావు, కె.వి. రత్నం, నారాయణరావు, సర్పంచ్ పూజారి శైలజాసత్య న్నారాయణ, గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.

త్రిపుర నుంచి తమిళనాడుకు పాకిన ఆందోళనలు

ఆగ్రహం వ్యక్తం చేసిన మోదీ




ఢిల్లీ: త్రిపురలో రష్యా కమ్యూనిస్టు నేత వ్లాదిమిర్ లెనిన్ విగ్రహాన్ని కూల్చివేయడంతో ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఆందోళనలు దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడుకు పాకాయి. తమిళనాడులోని వెల్లూర్‌లో పెరి యార్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో ఇక్కడ కూడా ఆందోళనలు చోటుచేసుకున్నాయి.తమిళనాడుకు చెందిన భాజపా నేత హెచ్ రాజా కొన్ని గంటల క్రితం తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్టు చేశారు. లెనిన్ విగ్రహం లాగే సంఘ సంస్కర్త అయిన ఈవీఆర్ రామస్వామి(పెరియార్) విగ్రహాన్ని కూడా తొలగించాలని ఆ పోస్టు సారాంశం. దీంతో ఈ పోస్టు వివాదాస్పదంగా మారింది. ఇదిలా ఉండగా రాజా పోస్టు చేసిన కొద్ది గంటలకే వెల్లూర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలో ఉన్న పెరియార్ విగ్రహాన్ని కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చోటుచేసుకున్నాయి. కోయంబత్తూర్‌లో భాజపా కార్యాలయంపై కొందరు వ్యక్తులు పెట్రోల్ బాంబులు విసిరారు.అయితే ఫేస్‌బుక్ పోస్టుపై రాజా స్పందించారు. ఆ పోస్టు తాను చేయలేదని.. ఎవరు చేశారో తెలియదని చెప్పారు. పోస్టు గురించి తెలియగానే వెంటనే తొలగించానన్నారు.

విగ్రహాల ధ్వంసంపై ప్రధాని ఆగ్రహం

లెనిన్, పెరియార్ విగ్రహాల ధ్వంసంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల చోటుచేసుకున్న విగ్రహాల ధ్వంసం ఘటనలు ఆమోదయోగ్యం కావని ప్రధాని మోదీ అన్నారు. వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనల గురించి పూర్తి వివరాలు తెలుసుకుని వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.' అని కేంద్ర హోంశాఖ తెలిపింది. ఈ ఘటనలను హోంశాఖ కూడా సీరియస్‌గా తీసుకుందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. దీనిపై ఇప్పటికే ఆయా రాష్ట్రాలతో చర్యలు జరిపినట్లు తెలిపింది.

రూ. 2 లక్షల కోట్లను దాటనున్న ఏపీ బడ్జెట్!



విజయవాడ:ఆంధ్రప్రదేశ్ 2018-19 వార్షిక బడ్జెట్ రూ. 2 లక్షల కోట్ల మార్క్ ను తొలిసారిగా అధిగమించనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. రాష్ట్ర విభజన అనంతరం తొలి ఏడాది రూ. 1.11 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర బడ్జెట్ ఆ తర్వాత క్రమేణ ఏటికేడా పెరుగుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం గురువారం నాడు (రేపు) బడ్జెట్ ను శాసనసభ, మండలి ముందుకు తేనుండగా, సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ కానుంది. ఎన్నికలు ముందస్తుగా జరిగితే, ఈ బడ్జెట్ చివరిదవుతుంది. ఒకవేళ వచ్చే సంవత్సరం మే నెలలోనే ఎన్నికలు జరిగితే, మార్చిలో తాత్కాలిక బడ్జెట్ ను తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశాలు ఉంటాయి. ఎన్నికల సంవత్సరం కాబట్టి, ప్రజలకు పలు తాయిలాలతో పాటు, సంక్షేమానికి నిధుల కోటాను మరింతగా పెంచుతూ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఉపాధి కార్యక్రమాలు, వివిధ రకాల పింఛన్లు, సాగునీటి కార్యక్రమాలకు పెద్దమొత్తంలో నిధులు దక్కే చాన్స్ కనిపిస్తోంది. ఎన్నికల మ్యానిఫెస్టోలో టీడీపీ ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతికి కూడా ఈ సంవత్సరం బడ్జెట్ లో కేటాయింపులు ఉంటాయని సమాచారం. ఇందుకు సంబంధించిన విధి విధానాలు ఇప్పటికే ఖరారైన సంగతి తెలిసిందే. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి నిరుద్యోగులకు నెలవారీ భృతి కల్పించి, వారిని సామాజిక కార్యక్రమాలకు వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో సామాజిక పింఛన్లకు ఇచ్చే కేటాయింపులను పెంచాలని కూడా ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. రేషన్ కార్డుల సంఖ్య గణనీయంగా పెరిగిన నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ కూడా అధిక కేటాయింపులను దక్కించుకోనుంది. ఒక్క జలవనరుల శాఖకే రూ. 24 వేల కోట్లను కేటాయించే అవకాశాలు ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇందులో పోలవరం ప్రాజెక్టుకు రూ. 13 వేల కోట్లను ఖర్చు పెట్టి, ఆపై కేంద్రం నుంచి తిరిగి రాబట్టు కోవాలన్నది చంద్రబాబు సర్కారు ఆలోచనగా తెలుస్తోంది.

కేంద్రంపై ఒత్తిడి మరింత పెంచుదాం

ఎంపీలతో టెలీ కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి: రాష్ట్ర ప్రజల మనోభావాలను అవమానించేలా కేంద్రం వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఉన్న పార్టీ ఎంపీలతో చంద్రబాబు ఈ రోజు ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రానికి ఏమీచేయబోమని కేంద్రం పరోక్ష పద్ధతిలో చెబుతోందని, అందుకే లీకులు ఇస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. విభజన హామీల విషయంలో కేంద్ర వైఖరిలో స్పష్టత వచ్చేలా చేయాలని ఎంపీలకు సూచించారు. కేంద్రంపై ఒత్తిడి మరింత పెంచాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. కేంద్రం చేసిన వాగ్దానాలను నెరవేర్చమని అడుగుతున్నామని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే తమ పోరాటమని చంద్రబాబు స్పష్టం చేశారు. అంతిమంగా రాష్ట్రానికి ప్రయోజనం చేకూరాలనే లక్ష్యంతో పనిచేయాలని సూచించారు. అసెంబ్లీలో ఇవాళ కేంద్ర ప్రభుత్వాల వైఖరి, విధానాలను వివరిస్తానని ముఖ్యమంత్రి ఎంపీలకు తెలిపారు. విభజన చట్టంలో ఉన్నవే చేయాలని కోరుతు న్నామని, ఎందుకు కాలయాపన ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. చట్టంలో ఉన్న హామీల అమలు సాధ్యంకాదని ఎలా చెబుతున్నారని నిలదీశారు. ప్రజల మనోభా వాలు పట్టనట్లు వ్యవహరించడం మంచిది కాదని హితవు పలికారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల పక్షాన నిలబడదామని, ప్రజల ఆకాంక్షలు నెరవేరేలా మన పోరు ఉధృతం చేయాలని ఎంపీలకు సూచించారు.

విజయవాడను కమ్మేసిన పొగమంచు

పొగమంచు కారణంగా జారిపడిన వాహనదారులు

విమానాల రాకపోక ఆలస్యం



విజయవాడ : విజయవాడను మంచు దుప్పటి కప్పేసింది. తెల్లవారు జాము నుంచి దట్టమైన పొగమంచు విజయవాడతో పాటు పరిసర ప్రాంతాలను ముంచేసింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వేకువ జామునే రోజు వారి కార్యక్రమాలు, జాగింగ్ చేసే పాదచారులు సైతం ఇబ్బందులు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అం తరాయం ఏర్పడింది. పొగమంచు తీవ్రంగా అలముకోవడంతో కొన్ని చోట్ల వాహనదారులు ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక జారి కింద పడ్డారు.

విమానాల రాకపోక ఆలస్యం :

గన్నవరం విమానాశ్రయంలో పొగమంచు దట్టంగా అలముకుంది. దీంతో పలు విమానాల రాకపోకలు ఆలస్యం అవుతున్నాయి. హైదరాబాద్, బెంగుళూరు నుంచి రావాల్సిన స్పైస్‌జెట్, ఇండిగో, హైదరాబాద్ నుంచి రావాల్సిన ట్రూజెట్ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

ఏదో ఒకటి ఇస్తే వద్దే వద్దు

అడిగినది ఇవ్వాల్సిందే యనమల



విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను కేంద్రం ఎంతమాత్రమూ ఖాతరు చేయడం లేదని, రాష్ట్రంలో ఎంతగా ఆందోళనలు జరుగుతున్నా, చర్చించి, సమస్యను పరిష్కరించాలన్న కనీస ఆలోచన కేంద్రంలో కనిపించడం లేదని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం వెలగపూడిలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, తాము ప్రధానంగా మూడు డిమాండ్లను ప్రస్తావిస్తున్నామని, వాటిల్లో ఒక్కటి కూడా కేంద్రం ఆలోచించడం లేదని ఆరోపించారు. ప్రత్యేక హోదా తమ తొలి డిమాండని చెప్పిన ఆయన, హోదా కుదరదని గతంలో అన్నారు కాబట్టి ప్యాకేజీకి అప్పట్లో ఒప్పుకున్నామని అన్నారు. కనీసం 2017 నీతి ఆయోగ్ నిబంధనల ప్రకారం ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్ లను పొందుతున్న 11 రాష్ట్రాల జాబితాలో ఏపీని చేర్చాలని కోరితే, చూస్తాం, చేస్తామని చెబుతూ వచ్చి, ఇప్పుడు తెలుగు ప్రజల సెంటిమెంట్, తమికుల సెంటిమెంట్ అని కబుర్లు చెబుతున్నారని ఆరోపించారు. కేంద్రం ఏదో ఒకటి ఇస్తే తీసుకునే పరిస్థితి లేదని, తాము అడుగుతున్నదే ఇవ్వాలని యన మల డిమాండ్ చేశారు.

భారత్ రావాలనుకుంటున్న దావూద్..



థానే: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం తిరిగి భారత్‌కు రావాలను కుంటున్నాడని ప్రముఖ క్రిమినల్ లాయర్ శ్యామ్ కేస్వానీ వెల్లడించారు. అయితే ఆయనకు కొన్ని షరతులు ఉన్నాయని, అవి భారత ప్రభుత్వం అంగీకరించలేదని కేస్వాని తెలిపారు. దావూద్ సోదరుడు ఇక్బాల్ ఇబ్రహీం కస్కర్ భావి వాదం, దోపిడీ కేసు విషయంలో థానేలోని కోర్టుకు హాజరైన ఆయన కోర్టు బయట విలేకరులతో దావూద్ భారత్‌కు రావాలనుకునే విషయం గురించి తెలిపారు. ముంబయిలో పటిష్ఠ భద్రత ఉండే ఆర్థర్ రోడ్డు సెంట్రల్ జైలు(ఏఆర్‌సీజే)లో మాత్రమే తనను ఉంచాలని దావూద్ కోరుకుంటున్నాడని చెప్పారు. గతంలో పాకిస్థాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను ఇదే జైల్లో ఉంచారు. దావూద్ కొన్నేళ్ల క్రితం కూడా తాను భారత్‌కు వచ్చే విషయంపై కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ న్యాయ వాది అయిన రామ్ జెఠ్మలానీతో సంప్రదించాడు. కానీ దావూద్ షరతు లకు భారత ప్రభుత్వం అంగీకరించలేదని శ్యామ్ కేస్వాని వెల్లడించారు. అర్నెళ్ల క్రితం మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్‌ఠా కరే కూడా దావూద్‌పై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. దావూద్ భారత్‌కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడని, ప్రభుత్వంతో రాజీకి రావాలనుకుంటున్నాడని, అంతేకాకుండా దావూద్ చాలా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాడని, అతడు భారత్‌లో చివరి శ్వాస వదలాలనుకుంటున్నాడని రాజ్‌ఠాకరే చెప్పడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.

భాజపా బిడ్డను కూడా చంపేస్తోంది

పల్లె రఘునాథరెడ్డి



అమరావతి: తెలుగు ప్రజల ఆశలు ఆడియాశలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పడం చాలా బాధాకరం, దురదృష్టకరమని చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవటం తెలుగు ప్రజలను దగా చేసినట్లేనని ఆవేదన వ్యక్తం చేశారు. సైనికులకు కేటాయించిన నిధులను కూడా మీరు అడుగుతారా అని కేంద్ర మంత్రి అనడం చాలా బాధాకరమన్నారు. ఇతర రాష్ట్రాలకు రూ.వేల కోట్లు కేటాయిస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు ఎందుకు నిధులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తల్లిని చంపిందని ఆనాడు మోదీ అన్నారని.. ఇప్పుడు బీజేపీ బిడ్డను కూడా చంపేస్తోందని ఆక్షేపించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే మిగిలిన రాష్ట్రాలు కూడా అడుగుతాయని అనడం సిగ్గుచేటని.. ఆ రాష్ట్రాలకు పార్లమెంటు సాక్షిగా ఏమైనా హామీలు ఇచ్చారా? అని పల్లె ప్రశ్నించారు.

మూసాపేటలో రోడ్డు ప్రమాదం



హైదరాబాద్ : బుధవారం తెల్లవారుజామున మూసాపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. నగరంలోని సెయింట్ సంస్థకు చెందిన సోని ట్రావెల్స్ మాదాపూర్ నుంచి 40 మంది ఉద్యోగులతో వయా కూకట్‌పల్లి మీదుగా అమీర్‌పేట్ బయలుదేరింది. అయితే డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటంతో మూసాపేట రైలింగ్ డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో బస్సు ఫ్లైఓవర్‌పై నుంచి కింద పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 40 మంది ప్రయా ణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రాంగ్ రూట్‌లో రావడమే ప్రమా దానికి కారణమని పోలీసులు పేర్కొన్నారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మహిళల కోసం ప్రత్యేకంగా లైసెన్స్ మేళా

విజయవాడ: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళల కోసం ప్రత్యేకంగా లైసెన్స్ మేళా నిర్వహించనున్నట్లు కృష్ణాజిల్లా ఉప రవాణా కమిషనర్ మీరాప్రసాద్ తెలిపారు. విజయవాడలోని ఆర్టీఏ కార్యాలయంలో ఈనెల 8న జరిగే ఎల్ఎల్ఆర్ మేళాకు హాజరు కావాలని మహిళలు, యువతులకు సూచించారు. ఈ మేళాకు హాజరయ్యే మహిళలు ముందుగా సమీపంలోని ఈ సేవ, మీసేవ కేంద్రాల్లో ఆన్‌లైన్ ద్వారా ఎల్ఎల్ఆర్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా నిర్దేశిత రుసుము చెల్లించి ఎల్ఎల్ఆర్ పరీక్షకు హాజరు కావాలని ఉప రవాణా కమిషనర్ మీరాప్రసాద్ సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని డ్రైవింగ్ లైసెన్స్ పొందాలని విజ్ఞప్తి చేశారు. ఎల్ఎల్ఆర్ కోసం వచ్చే మహిళల కోసం విజయవాడ ఆర్టీఏ కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

సూర్యుని సమీపంలోకి మీ పేరును పంపించుకునే అవకాశం



న్యూఢిల్లీ: వినడానికే నమ్మశక్యం కాకుండా ఉంది కదా...? అయినా ఇది నిజమే. అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఈ మేరకు ఆఫర్ ఇచ్చింది. సూర్యుని వాతావరణంలో మీ పేరు ప్రయాణించాలని కోరుకునే వారు తమ పేర్లను తెలియజేయాలని సూచించింది. ఏప్రిల్ 27 వరకు ఈ అవకాశం ఉంటుంది. ఆన్ లైన్ లో నాసా వెబ్ సైట్ ద్వారా ఆసక్తి కలిగిన వారు తమ పేరును తెలియజేయవచ్చు. ఇలా ఆసక్తి వ్యక్తీకరించిన వారి పేర్లన్నింటినీ ఓ మైక్రో చిప్ లో పొందుపరిచి దాన్ని ఈ వేసవిలో ప్రయోగించే రాకెట్ లో ఉంచుతుంది. నాసా సూర్యుని చుట్టూ వాతావరణంపై పరిశోధనలు సాగించేందుకు పార్కర్ సోలార్ ప్రోబ్ పేరుతో ప్రాజెక్టు చేపట్టింది. ఓ కారు పరిమాణంలో ఉండే స్పేస్ క్రాఫ్ట్ ను నేరుగా సూర్యుని వాతావరణంలోకి పంపించనుంది. సూర్యుని చుట్టూ సౌర శక్తి, వేడి ప్రసారం తదితర అంశాలపై దీని ద్వారా సమాచారం సేకరిస్తుంది. సూర్య గ్రహాన్ని అర్థం చేసుకోవడం, అక్కడే జరిగే మార్పులు, అవి సౌర వ్యవస్థకు ఎలా విస్తరించేది, భూమి, ఇతర గ్రహాలపై దాని ప్రభావం వంటి అంశాలను అధ్యయనం చేయనున్నట్లు నాసా తెలిపింది.

జాతీయ గీతం మధ్యలో ఆపి ప్రకటనలు వేశారు

కొలంబో: జాతీయ గీతం ఆలపిస్తుండగా దాన్ని చెపించడం మానేసి ప్రకటనలు వేసింది డీస్పోర్ట్స్ ఛానల్. దీంతో అభిమానులు సామాజిక మాధ్యమాల ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ తప్పిదం చోటు చేసుకుంది. ముక్కోణపు సిరీస్‌కు సంబంధించిన ప్రత్యక్ష ప్రసార హక్కులను డీస్పోర్ట్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం భారత్-శ్రీలంక మధ్య తొలి మ్యాచ్ జరిగింది. టాస్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్ల జాతీయ గీతాలాపన కోసం మైదానంలోకి వచ్చారు. ముందుగా మన జాతీయ గీతం 'జనగణమన' ఆలపించారు. అనంతరం ఆతిథ్య శ్రీలంకకు చెందిన 'శ్రీలంక మాత' ఆలపించడం మొదలుపెట్టారు. సరిగ్గా అదే సమయంలో ప్రత్యక్ష ప్రసారాన్ని మధ్యలో ఆపేసిన డీ స్పోర్ట్స్ ప్రకటనలు వేయడం మొదలుపెట్టింది. జాతీయ గీతాలాపన జరిగే సమయంలో ఇలా చేయడం పట్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ జాతీయ గీతాలాపన జరిగే సమయంలో గౌరవం ఇవ్వాలని.. అలాకాకుండా మధ్యలో ఆపేసి ప్రకటనలు వేయడం సరికాదని నెటిజన్లు పేర్కొన్నారు.

పిఎన్‌బి స్కాంపై కొనసాగుతున్న విచారణ

ముంబయి : పంజాబ్ నేషనల్ బ్యాంకు విషయంలో నీరవ్ మోదీ గ్రూప్ సంస్థలు రూ. 12,700 కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడటంతో సిబిఐతోపాటు ఇడి అధికారులు కూడా విచారణ కొనసాగిస్తున్నారు. వీరితో పాటు సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఒ) కూడా దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ సంస్థలకు రుణాలిచ్చిన బ్యాంకర్ల నుంచి సమాచారాన్ని సేకరించడం ప్రారంభించింది. ఆయా సంస్థలకు బ్యాంకులు ఎంత మొత్తంలో రుణాలిచ్చారు వంటి వివరాల్ని తెలియజేసేందుకు రావాలంటూ దాదాపు 31 బ్యాంకుల ఎగ్జిక్యూటివ్‌లకు ఆదేశాలు పంపించింది. దర్యాప్తులో సహకరించాల్సిందిగా ఎస్ఎఫ్ఐఒ కోరడంతో యాక్సిస్ బ్యాంక్ డిప్యూటీ ఎండీ వి. శ్రీనివాసన్‌తో పాటు ట్రేడ్, ట్రాన్సాక్షన్స్ విభాగంలో పనిచేస్తోన్న కొందరు ఎగ్జిక్యూటివ్‌లు కూడా విచారణకు హాజరైనట్లు పేర్కొన్నాయి. సుమారు రెండు గంటలపాటు వారిని విచారించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మంగళవారం ఐసిఐసిఐ బ్యాంకు ఎండి చందా కొచ్చర్, యాక్సిస్ బ్యాంక్ సిఇఒ. శిఖా శర్మలకు కూడా ఎస్ఎఫ్ఐఒ. సమన్లు పంపించినట్లు వార్తలొచ్చాయి.


కూలిన రష్యా విమానం

32 మంది మృతి




సిరియాలోని హిమీమిమ్ ఎయిర్‌బేస్‌లో ల్యాండ్ అవుతున్న రష్యా రవాణా విమానం సాంకేతిక లోపం కారణంగా కూలిపోవడంతో 32 మంది మరణించారు. రష్యా రక్షణ శాఖ అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం.. సిరియాలోని రష్యా సైనికుల అవసరాలను తీర్చేందుకు ఈ విమానాన్ని వాడుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఆరుగురు సిబ్బంది సహా 26 మంది ప్రయాణికులు ఉన్నారని, వీరంతా మరణించారని తెలిపారు. విమానాన్ని ల్యాండ్ చేసే ప్రయత్నంలో పైలట్లు ఉన్నవేళ మంటల్లో చిక్కుకుందని తెలుస్తుండగా, రన్ వేకు కేవలం 500 మీటర్ల దూరంలో విమానం కూలిపోయింది.

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు




విజయవాడ: వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి పోలీసులు నోటీసులు పంపారు. క్రికెట్ బెట్టింగ్ కేసుకు సంబంధించి మరోసారి విచారణకు రావాలంటూ నోటీసులో ఆదేశించారు. బెట్టింగ్ డాన్ కృష్ణసింగ్ నుంచి కోటంరెడ్డికి నగదు లావాదేవీలు జరిగినట్టు పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. కృష్ణసింగ్ ను పెట్టర్ ఇచ్చేందుకు కూడా కోటంరెడ్డి యత్నించారనేది పోలీసుల అభియోగం. క్రికెట్ బెట్టింగ్ కు సంబంధించి ఇప్పటికే కోటంరెడ్డి రెండుసార్లు పోలీసుల విచారణకు హాజరయ్యారు. రేపు ఉదయం 9 గంటలకు పోలీసు విచారణకు కోటంరెడ్డి హాజరుకానున్నారు. మరోవైపు, రాజ్యసభకు నామినేషన్లు జరుగుతున్న నేపథ్యంలో, విచారణకు హాజరు కాలేనంటూ పోలీసులకు కోటంరెడ్డి చెప్పినట్టు కూడా సమాచారం.

ట్రంప్‌ను కోర్టుకీడ్చిన పోర్న్‌స్టార్




లాస్‌ఏంజెల్స్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై పోర్న్ స్టార్ దావా వేసింది. 2016 అధ్యక్ష ఎన్నికలకు ముందు తమ మధ్య ఉన్న సంబంధాలను బహిర్గతం చేయరాదన్న (నాన్‌డిస్‌క్లోజర్) ఒప్పందాన్ని రద్దు చేయాలని న్యాయమూర్తిని కోరింది. లాస్‌ఏంజెల్స్‌లో బుధవారం దాఖలు చేసిన దావాలో ఈ ఒప్పందంపై ట్రంప్ స్వయంగా సంతకం చేయనందున అది చెల్లుబాటు కాదని ఆమె వాదించింది. పోర్న్ స్టార్ స్టెఫానీ క్లిఫోర్డ్ తాను ట్రంప్‌తో ఒకసారి లైంగికంగా కలిశానని, ఏడాది పాటు తాము సన్నిహితంగా ఉన్నా తమ మధ్య శారీరక సంబంధం లేదని తెలిపింది.అయితే ఒప్పందం ప్రకారం పోర్న్‌స్టార్‌కు ట్రంప్ 1,30,000 డాలర్లు చెల్లించారని, ఆమెతో ఆయనకు ఎప్పుడూ ఎఫైర్ లేదని ట్రంప్ న్యాయవాది మైకేల్ కోహెన్ చెప్పారు. మరోవైపు ట్రంప్‌తో సంబంధాలపై తనను నోరుమెదపకుండా ఆయన న్యాయవాది కోహెన్ ఒత్తిడి చేస్తున్నారని పోర్న్‌స్టార్ న్యాయమూర్తికి నివేదించారు. పలువురు మహి ళలతో ట్రంప్ కొనసాగించిన లైంగిక సంబంధాల అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే.

ఎయిరిండియా స్పెషల్‌ఫ్లైట్



కోల్‌కతా: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎయి రిండియా పూర్తి మహిళా సిబ్బందితో ప్రత్యేక విమానాన్ని నడిపింది. ఆది వారం పశ్చిమబంగ రాజధాని కోల్‌కతా నుంచి నాగాలాండ్‌లోని దిమాపూర్ వరకు అక్కడి నుంచి తిరిగి కోల్‌కతాకు ఈ విమానాన్ని నడిపారు. కాక్‌పిట్, క్యాబిన్ సిబ్బంది పూర్తిగా మహిళలతోనే ఈ విమానం నడిచింది. కెప్టెన్ ఆకాంక్ష వర్మ, కెప్టెన్ సతోపేస బెనర్జీల ఆధ్వర్యంలో ఏఐ709 విమానం నడిచినట్లు ఎయిరిండియా అధికారిక ప్రకటన విడుదల చేసింది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఈ విమానాన్ని నడిపినట్లు తెలిపింది. కోల్‌కతాలో ఈ విమానం ప్రయాణానికి ముందు ఎయిరిండియా జనరల్ మేనేజర్ (పర్సనల్) నవనీత్ సిద్ధు జెండా ఊపి శుభాకాంక్షలు తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఎయిరిండియా ఈ వారం మొత్తం పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహి స్తోంది.ఎయిరిం డియా ప్రపంచంలోనే తొలిసారిగా పూర్తి మహిళా సిబ్బందితో 1985లో విమానాన్ని నడిపించింది. ఇది కోల్‌కతా నుంచి అసోంలోని సిల్చార్‌కు వెళ్లింది. అలాగే గత ఏడాది కూడా ఎయిరిండియా ఢిల్లీ-శాన్‌ఫ్రాన్సిస్కో-ఢిల్లీ మార్గంలో పూర్తి మహిళా సిబ్బందితో విమానాన్ని నడిపించింది. అత్యంత సుదీర్ఘమైన ఈ మార్గంలో పూర్తి మహిళా సిబ్బందితో విమానం నడిపి ఎయిరిండియా ప్రపంచ రికార్డు సృష్టించింది.

వృద్ధాశ్రమంలో శ్రీదేవి కుమార్తె బర్త్‌డే వేడుకలు



శ్రీదేవి మరణించడం బాధాకరం.

ముంబయి: దివంగత నటి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి కపూర్ మంగళవారం తన 21వ పుట్టినరోజు జరుపుకొన్నారు. ఇప్పటివరకు తన తల్లితోకూడా జాన్వి ఏ పుట్టినరోజూ జరుపుకోలేదు. దాంతో తన నివాసంలో కాకుండా ముంబయిలోని ఓ వృద్ధాశ్రమంలో తన పుట్టినరోజును జరుపుకొన్నారు.

శ్రీదేవి కూడా ఇప్పుడప్పుడూ తన పుట్టినరోజును అనాథాశ్రమంలో కానీ వృద్ధాశ్రమంలో కానీ జరుపుకునేవారు. ఇప్పుడు జాన్వి కూడా తల్లి బాటలోనే నడుస్తున్నారు. జాన్వి వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేస్తున్న ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అనంతరం సోదరి సోనమ్‌కపూర్ నివాసంలో జాన్వి స్నేహితులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు.

శ్రీదేవి ఫిబ్రవరి 24న దుబాయ్‌లోని ఓ హోటల్‌లో ప్రమాదవశాత్తు ఓ బాత్‌టబ్‌లో పడి మరణించారు. జాన్వి పుట్టినరోజు రాబోతున్న సందర్భంగా తన కోసం షాపింగ్ చేసేందుకు శ్రీదేవి దుబాయ్‌లోనే ఉన్నారు. ఆఖరి నిమిషంలో పెద్ద కూతురిని చూసుకోకుండానే

జాన్వి తన తొలి సినిమా 'ధడక్' చిత్రీకరణలో త్వరలో పాల్గొంటారు. మరాఠీలో సూపర్ హిట్ అయిన 'సైరాట్' సినిమాకు ఇది రీమేక్‌గా రాబోతోంది. ఇందులో షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖత్తర్ కథానాయకుడిగా నటిస్తున్నారు.

సంచలన వార్తా పత్రిక
లీడర్
8
విశాఖపట్నం గురువారం 8-3-2018

అంతా ఆమె...



అమ్మకు వందనం



ఆమె ఓ అద్భుతం.. అంతటా ఆమె.. ఆమె లేనిదే కుటుంబం లేదు.. ప్రపంచం లేదు.. అభివృద్ధి లేదు.. అందుకే ఆమెకు అంత గౌరవం. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా నగరంలో పలు చోట్ల వివిధ కార్యక్రమాలు జరిగాయి. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మహిళా ఉద్యోగులను సన్మానించారు. ప్రజాప్రతనిధులు, అధికారులు పాల్గొన్నారు. వివిధ రంగాలలో విజయ పతాక ఎగురవేసి తనకు తానే సాటిగా నిలిచిన మహిళామణులు ఎందరో.. మహిళా దిన్సోతవం సందర్భంగా..



స్వచ్ఛ సిటీగా విశాఖ

డైట్‌లో స్వచ్ఛ సర్వేక్షణ్-2018 అవగాహన కార్యక్రమం





అనకాపల్లి, న్యూస్‌లీడర్ : స్థానిక డైట్ ఇంజనీరింగు కళాశాలలో స్వచ్ఛ విశాఖ అంబాసిడర్ వీవీ రమణమూర్తి ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులకు స్వచ్ఛ సర్వేక్షణ - 2018పై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ హేమంత్, చీఫ్ మెడికల్, హెల్త్ ఆఫీసర్, జీవీఎంసీ మరియు నాగార్జున యూనివర్శిటీ పూర్వ ఉపకులపతి ప్రొ.వి.బాలమోహన్‌దాస్ విచ్చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశిస్తూ విశాఖను స్మార్ట్ సిటీగానే కాకుండా స్వచ్ఛ సిటీగా చూడటం ప్రతీ ఒక్కరి బాధ్యతగా ఉండాలని తెలిపారు. డాక్టర్ హేమంత్ మాట్లాడుతూ నగర పాలక సంస్థలో విలీనమైనటువంటి అనకాపల్లి ఈసారి ఈ స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పాల్గొనటం ఎంతో సంతోషకరంగా ఉందని, అదే విధంగా ప్రతీ ఒక్కరూ విశాఖను స్వచ్ఛ సర్వేక్షణ్‌లో తమ వంతుగా ఓటు వేసి నగరాన్ని దేశంలోనే నంబరు వన్‌గా ప్రకటించడానికి దోహదపడాలని విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛ విశాఖ అంబాసిడర్ ప్రొ.బాలమోహన్‌దాస్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ అందమైన విశాఖ నగరాన్ని మూడవ స్థానం నుంచి ప్రథమ స్థానంలోనికి తీసుకురావడానికి తమవంతుగా సర్వేలో పాల్గొని తమ ఓటును విశాఖ నగరానికి వేసి నగరాన్ని దేశంలోనే అతి పరిశుభ్రమైన నగరంగా కీర్తింపబడటంలో పాలు పంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించిన వి.వి.రమణమూర్తి మాట్లాడుతూ మన సుందర నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుతున్న నగరపాలక సంస్థ కృషికి ఫలితం చేకూరేలా విద్యార్థులంతా స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పాల్గొనడమే కాకుండా తమ స్నేహితులను, కుటుంబ సభ్యులను, బంధువులను ఈ కార్యక్రమంలో భాగస్తులను చేసి నగరాన్ని స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ప్రథమంగా నిలపాలని కోరారు. ఈ అవగాహన కార్యక్రమంలో విద్యార్థులు అత్యధిక సంఖ్య పాల్గొని విశాఖ నగరానికి ఓటు వేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంఘ సేవకులు మూర్తి, జీవీఎంసీ పీఆర్వో నాగేశ్వరరావు, కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ ప్రభాకరరావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కెఎస్ ఈశ్వరరావు, ఎన్ఎస్ఎస్ ప్రొగ్రామ్ ఆఫీసర్ పీవీ మురళీ, విద్యార్థిని, విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.















మండే ఎండల్లో ఎందుకిలా..

విశాఖ జిల్లాను కమ్మేసిన పొగమంచు





విశాఖపట్నం, న్యూస్‌లీడర్ : విశాఖ జిల్లాను పొగ మంచు కమ్మేసింది. సంక్రాంతి పండగ వరకు పొగమంచు కామన్ అయినా.. మార్చి నెల వచ్చిన వారం రోజుల తర్వాత కూడా దట్టంగా పడటం ఆశ్చర్యం అంటున్నారు జిల్లావాసులు. ఉదయం ఎనిమిది, తొమిది గంటల వరకు దట్టంగా కమ్మేసింది మంచు. ముందు వెళుతున్న వాహనాలు కూడా కనిపించనంతగా మారిపోయింది. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి. 35 డిగ్రీలు నమోదు అవుతుంది. మండే ఎండలు వచ్చేశాయి అని అనుకుంటున్న సమయంలో ఇలా సడన్‌గా దట్టమైన పొగమంచు రావటం ఆశ్యర్యంగా ఉందంటున్నారు ప్రజలు. వాతావరణంలో మార్పులే కారణం అని పర్యావరణ వేత్తలు అంటున్నారు. రాబోయే మండే ఎండలకు ఇది సంకేతం అని మరికొందరు అంటున్నారు.

వికలాంగులకి శ్రీవల్లీ షిప్పింగ్ ఆర్థిక సాయం





అచ్యుతాపురం, న్యూస్‌లీడర్ : విశాఖజిల్లా అచ్చుతాపురం మండలంలో వికలాంగుల సంక్షేమ సంఘానికి బుధవారం శ్రీవల్లీ షిప్పింగ్ ట్రాన్స్‌పోర్టు యాజమాన్యం రూ.లక్ష (డి.డి) ని అందజేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి విశాఖ ప్రత్యేక ఆర్థిక మండలి (వీఎస్ఈజెడ్) నాలుగు రాష్ట్రా డెవలప్‌మెంటు కమిషనర్ శోభనా కేఎస్ రావు మాట్లాడారు. పలురకాల వైకల్యంతో బాధపడుతున్న వికలాంగులకి ఆర్థిక భరోసాను కల్పించడంలో చొరవచూపిన శ్రీవల్లీ అధినేత పి.బాబూరావుని అభినందించారు. భవిష్యత్తులో ఇలాంటి పేదవర్గాలను ఆదుకోవడానికి వీఎస్ఈజెడ్‌లోని యూనిట్లు ముందుకు రావాలని కోరారు. తొలుత ఆమె వికలాంగుల సంఘ పరిసరాలను నిశితంగా పరిశీలించారు. వందమంది వికలాంగులకి అన్ని రకాలుగా ఆదరిస్తున్న సంఘ కార్యదర్శి పి.ఎస్.టి పట్నాయక్ ని ఇంకా ఏమైనా అవసరాలున్నాయా అని అడిగారు. అనంతరం పిల్లలకి రెండుపూటలా అన్న సమారాధన జరిపారు. జీఎస్టీ సూపరింటెండెంట్ నరసింహారావు చేతులమీదుగా ఖరీదైన చాక్లెట్లు, తిరుపతి లడ్డులు, మిఠాయిలను పంపిణీ చేసారు. కార్యక్రమంలో హోబెల్ వర్మ, బీడబ్ల్యూసీ హరి, శ్రీవల్లీ రామారావు, తదితరులు పాల్గొన్నారు.

Printed, Published and Owned by V.V.Ramana Murthy and Printed at LEADER PRESS, 58-14-109/5, Block No. 113 A, VUDA Layout, Marripalem, Visakhapatnam - 530009, A.P. and Published at 47-10-7/3, Diamond Park Junction, Visakhapatnam - 530016, A.P.
EDITOR - V.V. RAMANA MURTHY, **RNI NO: 72163/99, Registered Postal Regd. No. - VSP/211/2015-17 E-MAIL andhraleader@gmail.com, Telephone Nos. 0891-6660599, 98488 49832**

మీ సేవ ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

రోలుగుంట, న్యూస్‌లీడర్: మండలంలోని 12 పంచాయతీల్లో కొత్తగా మీ సేవ ఏర్పాటుకు నిరుద్యోగుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తహసీల్దార్ అప్పలనాయుడు తెలిపారు. ఈ మేరకు జేసి ఉత్తర్వులు జారీ చేశారన్నారు. మండలంలో అడ్డసారం, గుండుబాడు, జానకిరాంపురం, జెపి.అగ్రహారం, కంచుగుమ్మల, కొవ్వూరు, కుసర్లపూడి, ఎంకె.పట్నం, ఎన్.కొత్తూరు, నిందుగొండ, వడ్డిప గ్రామాల్లో కేంద్రాల ఏర్పాటుకు ఈ నెల 15వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఏదైనా డిగ్రీతో పాటు స్థానిక నివాసి అయి ఉండి కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన వారు ఇందుకు అర్హులన్నారు.

ఉత్తమ ఫలితాలు సాధించాలి



మాట్లాడుతున్న ఏఎస్‌డబ్ల్యూఓ సత్యనారాయణ

నర్సీపట్నం, న్యూస్‌లీడర్:
నర్సీపట్నం సహాయ సాంఘిక సంక్షేమాధికారి కార్యాలయంలో నర్సీపట్నం పరిధిలో గల 11 మంది వసతి గృహ సంక్షేమాధికార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్‌డబ్ల్యూఓ సత్యనారాయణ మాట్లాడుతూ వసతి గృహ 10వ తరగతి విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు మంచి ఈ నెల 15న జరగబోయే పరీక్షలకు సిద్ధం చేయాలన్నారు. అలాగే మంచి ఫలితాలు సాధించేలా పెద్దల ఆశీస్సులు, దీవెనలు కల్పించే విధంగా విజయిభవ కార్యక్రమాన్ని వసతి గృహాల్లో నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌డబ్ల్యూఓలు పాల్గొన్నారు.

బహిరంగ మలవిసర్జన రహితమే లక్ష్యం

నాతవరం, న్యూస్‌లీడర్:
మార్చి 15వ తేదీ నాటికి బహిరంగ మలవిసర్జన రహితంగా చేయడమే లక్ష్యంగా అధికారులు కృషి చేస్తున్నారు. గడువు ముగుస్తుండటంతో మిగతా పనులు పక్కన పెట్టి వీటి నిర్మాణంపైనే దృష్టి పెట్టారు. వ్యక్తిగత మరుగుదొడ్లు పూర్తికాకుంటే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు పరుగులు తీస్తున్నారు. మండలంలో 27 పంచాయతీల్లో జనవరి నెలాఖరు నాటికి శతశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగిలిన పంచాయతీల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఎంపీడీఓ యాదగిరీశ్వరరావు మాట్లాడుతూ మండలంలో 859 మంది వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేసుకుంటే మండలం శతశాతం ఓడీఎఫ్ అవుతుందన్నారు. ఇంకా మరుగుదొడ్ల నిర్మాణాలు చేయాల్సిన పంచాయతీలకు మండల స్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించారన్నారు. వారు రోజూ గ్రామాల్లో పర్యటించి ప్రజల్లో చైతన్యం తెస్తున్నారన్నారు. మండల ప్రత్యేకాధికారి అయిన డీపీఓ కృష్ణకుమారి కూడా ఈ విషయమై వారానికి రెండు సార్లు మండలంలో పర్యటిస్తున్నారన్నారు. ఆర్థిక స్తోమత లేక నిర్మించుకోలేకపోతున్న వారిని గుర్తించి వెలుగు ద్వారా డ్వాక్రా సభ్యులకు రుణాలు ఇస్తున్నారన్నారు. 15వ తేదీ నాటికి మరుగుదొడ్ల నిర్మాణాలు అన్ని పూర్తి చేసి ఓడీఎఫ్‌గా రూపుదిద్దుకున్న తర్వాతే మిగిలా పనులు చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.

8న వేటజంగాలపాలెంలో సంత ప్రారంభం

అనకాపల్లి రూరల్, న్యూస్‌లీడర్:
మండలంలో వేట జంగాలపాలెం మెయిన్‌రోడ్డులో గల పదమటమ్మ తల్లి అమ్మవారి దేవాలయం 8వ తేదీన నూతనంగా సంత ఏర్పాటు కానుందని గ్రామ సర్పంచ్ పూడి చిన్నారావు, ఎంపీటీసీ తేలపు గోవింద తెలిపారు. సుమారు ఎనిమిది గ్రామాల ప్రజలకు సంత కష్టాలు తీరనున్నాయని, ఇంత వరకు కశింకోట మండలం వరకు వెళ్లి ఏమైనా నిత్యవసర సరుకులు కొనుగోలు చేయాల్సి వచ్చేదని, ఇక్కడ ప్రతీ గురువారం సంత జరిగే విధంగా సంతను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

ముస్తాబవుతున్న హజరత్ అన్సర్ మద్‌ని ఔలియా దర్గా షరీఫ్

కశింకోట, న్యూస్‌లీడర్: మండలంలోని బయ్యవరం హజరత్ అన్సర్ మద్‌ని ఔలియా దర్గా షరీఫ్ 66 ఉరుసు చందనోత్సవం ఈ నెల 10న నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజు ఉదయం నాలుగు గంటల నుంచి గుస్సల్ షరీఫ్ చందనోత్సవం పూజలు చేస్తారని, అదే రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి పతిమాఖాన్ టవాస్ బురుక్ పంపిణీ, దర్గా కాంపిటేషన్, కవాలి ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. అబ్దుల్ తెహిసా ద్వారా కార్యక్రమం చేపడతారు. ఈ దర్గాను 1393లో స్థాపించి మతసామరస్యత ప్రతికగా నిలవడంతో రాష్ట్ర నలుమూలల నుంచి ఈ ఉత్సవానికి హాజరవుతారు.

ఎం.కోడూరులో సీసీ రోడ్ల నిర్మాణాలు



మాడుగుల, న్యూస్‌లీడర్:
గ్రామీణ ప్రాంతాలలో సిసి రోడ్ల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. బుధవారం ఉదయం ఎం.కోడూరు గ్రామంలో ఆర్అండ్‌బి రోడ్డు నుండి గాడి కొండలరావు ఇంటి వరకు 170 మీటర్ల నిర్మాణంకు సర్పంచ్ మైచర్ల సురేష్‌కుమార్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిసి రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.5లక్షల నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షులు మజ్జి రామారావు, జన్మభూమి కమిటీ సభ్యులు మజ్జి విశ్వనాథం పాల్గొన్నారు.

8 నుంచి దారలమ్మతల్లి ఉత్సవాలు

ఆలయం వద్ద మౌలిక వసతులు కల్పించాలి

సీలేరు, న్యూస్‌లీడర్:
ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీదారాలమ్మతల్లి అమ్మవారి 52వ తీర్థ మహోత్సవాలు ఈ నెల 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ మాదుగుల పాపారావు స్థానిక విలేకర్లకు తెలిపారు. విశాఖజిల్లా జీకే వీధి మండలం దారకొండ ఘాటీరోడ్డులో కొలువై ఉన్న శ్రీదారాలమ్మ తల్లి అమ్మవారి గుడికి ఒడిశా, చత్తీష్‌ఘడ్, చెన్నై రాష్ట్రాల నుంచి కాకుండా తెలంగాణా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. అంతేకాకుండా భక్తులు కోర్కెలు తీర్చే అమ్మవారిగా భక్తులు ప్రగాఢ నమ్మకం. వారానికి నాలుగురోజులు మంగళ, గురు, శుక్ర, ఆదివారాల్లో భక్తులతో గుడి కిటకిటలాడుతుంది. వచ్చిపోయే వాహనాలతో, నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. ప్రతీ సంవత్సరం లక్షలాది మంది తమ మొక్కులు తీర్చుకొని అమ్మవారికి కానుకలు సమర్పించుకుంటారు. అయితే అమ్మవారికి లక్షల రూపాయల ఆస్తులు, నగదు ఉన్నప్పటికీ గుడి అభివృద్ధి మాత్రం శూన్యమని చెప్పాలి. కమిటీలు మారినా అభివృద్ధి ఎక్కడివేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉందని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సుంకరి విష్ణు మూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వైపు ఎండోమెంట్ అధికారులు, మరో వైపు ఆలయ కమిటీ నిర్లక్ష్యంతో గుడి అభివృద్ధి జరగడంలేదని ఆయన మండిపడ్డారు. ఒక సంవత్సరం కాలంలో సుమారు ఎనిమిది లక్షల రూపాయలు అమ్మవారి సొమ్ము ఉన్నప్పటికీ ఆలయ అభివృద్ధికి ఎటువంటి కార్యరూపం దాల్చకపోవడం విచారకరమని విష్ణుమూర్తి తెలిపారు. లక్షల రూపాయలు ఆదాయం ఉన్నప్పటికీ ఆలయ పరిసరాల శుభ్రత, మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టపోవడం వెనుక అంతర్యమేమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. మరుగుదొడ్ల నిర్మాణానికి హుండీ లెక్కింపు సమయంలో ఎండోమెంట్ వారు ఆలయ కమిటీకి ఇచ్చిన డబ్బులు లెక్క చెప్పాలని లేదంటే ఊస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. గుడిలో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా కమిటీ మోసం చేస్తుందన్నారు. అమ్మవారి పండగ సమీపిస్తున్నా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టపోవడంతో మహిళలు కాలకృత్యాలు తీర్చుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మించాలని కోరారు. ఇటీవల కమిటీ బాధ్యతా రహితం వలన హుండీలోపలకు



నీరు చేరడంతో సుమారు లక్ష రూపాయలు నగదు తడిసి నోట్లపై నంబర్లు కూడా లేకుండా పోవడంతో చాలా నష్టం వాటిల్లిందని, పండగ సమయంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా కమిటీ చూడాలని, దేవాలయం ప్రాంగణంలో మద్యం అమ్మకలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కమిటీవారిదే సంకరి విష్ణుమూర్తి అన్నారు.

మద్యపానాన్ని నిషేదించాలి



ఆందోళన చేస్తున్న నాయకులు

కశింకోట, న్యూస్‌లీడర్:
మద్యపానాన్ని నిషేదించాలని కోరుతూ మండలంలో నర్సింగబిల్లి, చింతపాలెం, జె.తుని గ్రామస్తులు ఏకమై వైన్ షాప్ ముందు బుధవారం ధర్నా నిర్వహించారు. పార్టీలకు అతీతంగా గ్రామ పెద్దలు ఒకషాపుకు లైసెన్సు ఇచ్చి ఆ షాపు ద్వారా వీధి వీధికి బెల్టుషాపులు ఏర్పాటు చేస్తున్నారని, మద్యం సేవించి చాలా మంది రోగాల పాలవుతున్నారన్నారు. మద్యం షాపులు మాకు వద్దంటూ మూకుమ్మడిగా నినాదాలు చేశారు. ఎక్సైజ్ శాఖ బెల్టుషాపులను ప్రోత్సహించడం వలన గ్రామాలలో బెల్టుషాపులు ఎక్కువవుతున్నాయని, ఎక్సైజ్ అధికారులు తెలిజేసినా స్పందించలేదన్నారు. దీనివలన వైన్‌షాపులకు లాభాలు చేకూరడంతో ఎవరివాటా వారికి అందడంతో అధికారులు పట్టించుకోవడంలేదన్నారు. ఈ బెల్టుషాపుల్లో కల్తీ మద్యం వ్యాపారం కూడా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నర్సింగబిల్లి సర్పంచ్ మజ్జి సూర్య ప్రకాశరావు, కోపరేటివ్ బ్యాంకు వైస్ ప్రెసిడెంట్ కన్నబాబు, హైస్కూలు కమిటీ ఛైర్మన్ మజ్జి వరకృష్ణ, చింతపాలెం ఉప సర్పంచ్ చిట్టిబాబు, కోన వీర వెంకట సత్యనారాయణ, ఎంపీటీసీ మజ్జి నిరంజన్ కుమార్, బెర్రిపోతుల సూకునాయుడు, కొట్టేటి రాము, పోతిన అప్పలనాయుడు, గొంతిన సూకేష్, కోన నాగేశ్వరరావు పాల్గొన్నారు.

కాలుష్యం బారి నుంచి కాపాడండి

కశింకోట, న్యూస్‌లీడర్:
గతంలో ఎన్నిసార్లు యాజమాన్యం చెప్పినా పంచాయతీ అండదండలతో బ్రిక్స్ ఇండస్ట్రీని నడుపుతున్న యాజమాన్యంపై కశింకోట హౌసింగ్ కాలనీ బ్రిక్స్ ఇండస్ట్రీ వలన వస్తున్న కాలుష్యాన్ని నివారించాలని, విపరీతమైన శబ్దాన్ని నివారించాలని కోరుతూ డిప్యూటీ తహశీల్దార్‌కు సోమవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం అధికారులు రెవెన్యూ సిబ్బంది వచ్చి బ్రిక్స్ ఇండస్ట్రీకి విద్యుత్ పవర్ నిలిపివేశారు. ఇక్కడ బ్రిక్స్‌లో కలిపే కెమికల్ వలన హౌసింగ్ కాలనీ, జాఘవా కాలనీ వాసులు రోగాలబారిన పడుతున్నారన్నారు. అంతేకాకుండా విద్యార్థులు పదవ తరగతి, ఇంటర్ పరీక్షలకు చదుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుందని, దీని వలన తమ పిల్లలు చదువులు పాడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పంచదార్ల లక్ష్మి, సిదిరెడ్డి సరోజిని, పిట్టా జాన్సీ కిలపర్తి రమణమ్మ, కంచిపాటి రత్నం, కంచిపాటి అనిత, బొండా సింహాచలం, జి.సత్యవేణి, సిదిరెడ్డి సూకరత్నం, పందూరు సూకరత్నం, ఇంటి దేముడమ్మ, వద్దాది మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు వ్యాక్సిన్లు పంపిణీ

మాడుగుల, న్యూస్‌లీడర్: మాడుగులలో అంగన్వాడీ సెంటర్ 6లో బుధవారం ఉదయం కెజె.పురం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది కె.రమణమ్మ ఆధ్వర్యంలో చిన్నారులకు వ్యాక్సిన్లు పంపిణీ చేశారు. బిడ్డ పుట్టిన దగ్గర నుండి సంవత్సర్నర కాలం పాటు ఈ వ్యాక్సిన్ వేయడం వల్ల చిన్నారులకు ఎటువంటి వ్యాధులు రావన్నారు. ఎటువంటి వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తగా చిన్నారుల కోసం ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త దేవి, ఆశ కార్యకర్త టి.కృష్ణవేణి, అంగన్వాడీ సిబ్బంది వరలక్ష్మి పాల్గొన్నారు.



వ్యాక్సిన్లు పంపిణీ చేస్తున్న దృశ్యం

సమాజ అభివృద్ధిలో మహిళలదే ప్రముఖపాత్ర

అనకాపల్లి టౌన్, న్యూస్‌లీడర్:
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక వివేకానంద నగర్‌లో నియోజకవర్గ స్థాయి మహిళలకు ముగ్గులు, మ్యూజికల్ ఛైర్ పోటీలను వివేకానంద ఛారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి, ప్రముఖ స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ కాండ్రేగుల సత్యవతి నేతృత్వంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది మహిళలు పోటీలలో పాల్గొన్నారు. కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా సాయి కుల్వంత్ విద్యా సంస్థ డైరెక్టర్ రామలక్ష్మి, వైష్ణవి టెక్నో స్కూలు ప్రిన్సిపాల్ కోమలాదేవి వ్యవహరించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ట్రస్ట్ ఛైర్మన్ కాండ్రేగుల విష్ణుమూర్తి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందారని, సమాజ అభివృద్ధికి మహిళలు ప్రాముఖ్యత ఎంతో ఉందన్నారు. ప్రతీ ఒక్కరు మహిళలను గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని విష్ణుమూర్తి అన్నారు.

విశాఖ డెయిరీ ప్రారంభం



అనకాపల్లి టౌన్, న్యూస్‌లీడర్:
పట్టణంలో గవరపాలెం ఆంధ్రా బ్యాంకు రోడ్డులో రేవంత్ విశాఖ డెయిరీ పార్లర్ టీడీపీ నాయకులు డాక్టర్ పీలా శ్రీకాంత్ బుధవారం ప్రారంభించారు. విశాఖ డెయిరీ విశ్రాంత ఉద్యోగి బొడ్డేడ భాస్కరరావు ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ డెయిరీని ఆయన చేతులమీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విశాఖ అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు మళ్ల సురేంద్ర, కాండ్రేగుల సతీష్, మళ్ల సంతోష్, కొణతాల పూర్ణ తదితరులు పాల్గొన్నారు.

గంజాయి కేసులో నిందితులకు జైలు శిక్ష

మాడుగుల, న్యూస్‌లీడర్:
గంజాయి రవాణా చేసే వ్యాపారికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ విశాఖపట్నం న్యాయస్థానం తీర్పునిచ్చిందని ఎక్సైజ్ సిఐ నాగేశ్వరరావు బుధవారం ఉదయం తెలిపారు. జి.మాడుగులకు చెందిన గంజాయి వ్యాపారి వంతాల రాము పదేళ్ల జైలు శిక్ష, లక్ష జరిమానా చెల్లించే విధంగా విశాఖపట్నం మెట్రోపాలిటన్ జడ్జి ఎస్.నాగార్జున తీర్పునిచ్చారని, ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.వృద్ధిరాజ్ వాదించారని సిఐ తెలిపారు. అలాగే చీడికాడ మండలంలో బైలపూడి గ్రామానికి చెందిన జాజిమొగ్గల తాతబాబు, ద్వారపు మాణిక్యం, పల్లా అప్పలనాయుడు గంజాయి రవాణా చేస్తుండగా 2012లో దొరికిపోయాడని వీరికి ఏడాది జైలు, రూ.2వేల జరిమానా విధించే కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్‌విఎన్.జయలక్ష్మి వాదించారని ఆయన తెలిపారు. అలాగే గంజాయి కేసులో పట్టుబడిన



ఎక్సైజ్ సిఐ నాగేశ్వరరావు

నాలుగు వాహనాలను ఈ నెల 15వ తేదీన ఉదయం 10 గంటలకు రెండు ఆటోలు ఒక హీరోహోండా బైక్, టీవీఎస్ ఎక్సెల్ వేలం వేస్తున్నట్లు సిఐ తెలిపారు. ఆసక్తి గల వారు వేలంపాటలో పాల్గనాలని కోరారు.గంజాయి రవాణాపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టామని, గంజాయి రవాణా చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి ద్వారా జైలు జీవితం అనుభవించి బయటకు వచ్చిన వారికి సంఘంలో గౌరవం ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ ఎం.అప్పారావు, ఎ.నారాయణరావు పాల్గొన్నారు.

విశ్వశాంతి కోసమే నగర సంకీర్తన

విశాఖపట్నం, న్యూస్‌లీడర్ సాగర్‌నగర్ ఇస్కాన్ విశాఖ నగర శాఖ భక్తుల సారథ్యంలో విశ్వశాంతిని ఆకాంక్షిస్తూ అత్యంత వైభవంగా విశాఖ నగర పురవీధుల్లో హరేకృష్ణ మహామంత్ర సంకీర్తనతో నగర సంకీర్తన నిర్వహిం చ డం జరిగింది. ఈ నగర సంకీర్తనలో ఇస్కాన్ హరేకృష్ణ మహామంత్ర దీక్షను స్వీకరించిన యుఎస్ఎ, రష్యా, ఫ్రాన్స్, యూరోప్, ఆఫ్రికా తదితర దేశాలకు చెందిన బ్రహ్మచారులు హరేకృష్ణ మహామంత్రాన్ని ముక్తకంఠంతో గానం చేస్తూ విశాఖ నగర పురవీధుల్లో నృత్యం చేస్తూ హరేకృష్ణ మహా మంత్ర వైభవాన్ని చాటి చెప్పారు. ఈ నగర సంకీర్తన జగదాంబ జంక్షన్, తుమ్మిడి బ్రదర్స్ షాపింగ్ మాల్ వద్ద ప్రారంభమై డాబాగార్డెన్స్ మీదుగా పాత జైలు రోడ్డు ప్రభుత్వ మహిళా కళాశాల వద్ద ముగిసింది. నగరానికి చెందిన ఇస్కాన్ భక్తులు పలువురు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీహరే కృష్ణ మహా మంత్రాన్ని గానం చేస్తూ నగర సంకీర్తనలో పాల్గొన్నారు. హరేకృష్ణ మహామంత్ర సంకీర్తనతో పరిసర ప్రాంతం మారుమోగింది. వేడుకగా నిర్వహించిన నగర సంకీర్తన కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఇస్కాన్ పిఆర్ఓ ఎం.వి.రాజశేఖర్, స్వరూప్ ప్రభు, జ్యోతి, గౌరుప్రభు, ఇస్కాన్ జీవితకాల సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు, సిబ్బంది పాల్గొన్నారు.



నగర సంకీర్తనలో పాల్గొన్న భక్తులు

కేంద్రం ప్రకటనపై సీపీఎం ఆగ్రహం


సీపీఎం నేత నర్సింగరావు

విశాఖపట్నం, న్యూస్‌లీడర్ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని హక్కులు, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ 20 ఫిబ్రవరి 2014న రాజ్యసభ సాక్షిగా ఇచ్చిన హామీ లు, 2014 ఎన్నికల్లో బిజెపి ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా ఇస్తామని ప్రకటించి నేటికి నాలుగేళ్ళు కావొస్తున్నా నేటికి ఇవ్వకపోవడం అన్యాయం. విభజన చట్టంలో వున్న అన్ని హామీలు అమలుచేయాలి. విశాఖకు రైల్వేజోన్, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజలు ఎక్కువ నష్టపోతారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, 12 జాతీయ విద్యా సంస్థలు, రైల్వేజోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ విభన వల్ల ఏర్పడిన ఆర్థిక లోటు, పార్లమెంటు సాక్షిగా ప్రధాని మంత్రి ఇచ్చిన ప్రత్యేక హోదాతో సహా ఒక్కటంటే ఒక్క హామీ నెరవేర్చలేదు. ప్రత్యేకహోదా ఇచ్చిన రాష్ట్రాల్లో కంపెనీలు వచ్చి అభివృద్ధి అయ్యాయి. కాని నేడు కేంద్ర బిజెపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకిచ్చిన హామీలను అమలుచేయకుండా ద్రోహం చేసింది. చట్టపరంగా మనకు ఇచ్చిన హామీల అమలుకై నిర్దిష్ట కార్యచరణతో పోరాడాల్సిన సమయం ఇది. లేనిపక్షంలో ఏపీ శాశ్వతంగా నష్టపోతామని సీపీఎం నేతలు హెచ్చరించారు.



బతుకంతా తెగింపు...

జారితే ప్రాణాలకు ముప్పు
రాత మారని గీత కార్మికులు



కల్లు గీస్తున్న కార్మికుడు

రావికమతం, న్యూస్‌లీడర్:
కల్లు తాగితే ఆరోగ్యానికి హానికరమే అయినా..ఆ కల్లుతీత కొందరికి ఉపాధి.. తాటి చెట్లు ఎక్కుతూ ప్రమాదం ఒడితో జీవనం సాగించే కల్లుగీత కార్మికుల రాత మాత్రం మారడం లేదు. రోజుకు 20 నుంచి 30 చెట్ల వరకు ఎక్కి దిగుతూ కల్లు గీసే తమకు భరోసా కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేసవి ప్రారంభమవుతున్న తరుణంలో కల్లుగీత ప్రారంభమైంది. సుమారు మూడు నెలల పాటు గ్రామాల్లో కల్లుగీత కార్మికులు చెట్లు ఎక్కుతు కల్లుగీసే పనిలో పడ్డారు. అయితే అడుగడుగునా ప్రమాదంతో కూడుకున్న కల్లుగీత కార్మికుల కోసం ప్రభుత్వం రక్షణ చర్యలు తీసుకోడం లేదని కార్మికులు వాపోతున్నారు. వేలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్న కల్లుగీతపై ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంభిస్తోందని కార్మికులు వాపోతున్నారు.

మన్యం వాసులకు అందుబాటులో వైద్య సేవలు

సీతంపేట న్యూస్‌లీడర్ .ప్రభుత్వాసుపత్రుల్లో మన్యం వాసులకు వైద్య సేవలు అందుబాటులో ఉండేవిధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబునాయుడు అన్నారు. సీతంపేట సామాజిక ఆసుపత్రిలో రూ.20 లక్షలతో నూతనంగా ప్రభుత్వం మంజూరు చేసిన నవజాతి శిశు సంరక్షణ కేంద్రాన్ని అమరావతి నుండి సీఎం రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రారంభించారు .ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గిరిజనులకు వైద్య సేవలు సకాలంలో అందుబాటులో ఉండాలి అన్నారు .అధునాతన వైద్యసేవలను సద్వినియోగం చేసుకొని శిశు మరణాలను అరికట్టాలని అన్నారు .దశలవారీగా అన్ని ప్ర భుత్వ ఆసుపత్రులకు అత్యాధునిక సౌకర్యాలతో ఆధునికరిఇస్తామని అన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ధనంజయ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ అప్పుడే పుట్టిన శిశువు పచ్చ కామెర్లు ,తక్కువగా ఉండడం ,బలహీనంగా ఉండటం వంటి వాటిని ఈ ఆధునిక వైద్య సేవలతో తగ్గించవచ్చని అన్నారు .ప్రభుత్వం మంజూరు చేసిన వాటిలో సీతంపేట సామాజిక ఆసుపత్రిలో మొదటిసారిగా ప్రారంభించడం జరిగిందని అన్నారు .ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య సేవలకు అంద రూ విని యోగించుకోవాలని అదేవిధంగా వేసవికాలంలో తాగునీరుగిరిజన గ్రామాలలో సమస్యలు రాకుండా ప్రణాళికప్రకారంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు .మార్చి31 ఓడిఎఫ్ గాప్రకటించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓశివ శంకర్ ,జిల్లా వైద్య శాఖ అధికారి సనపల తిరుపతిరావు ,డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ నరేష్ కుమార్,ఎన్నారై ఆస్పత్రుల సమన్వ యకర్త సుధాకర్ రెడ్డి ,ఎమ్మార్వో శ్రీనివాసరావు పలువురు అధికారులు పాల్గొన్నారు



సీఎం వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న కలెక్టర్, ఐటీడీఏ పీఓ